*** మన తప్పులూ , దైవదండనలూ*దుఆలూ ** దీవెనలూ ***

nissarudu

A remainder to all humans , especially those who have faith in The ALMIGHTY ,to study Al-Qur'an ,with contemplation and understanding' and to apply these COMMANDS of divinity to their practical lives , in order to be successful in the HEREAFTER.***నిజాన్ని

దాచలేము***هو الحق

Quest for God

Hyderabad, India.

nissarudu@gmail.com

2014

3/2/2014

آيات التحذير من

القرءان لالناس

بِسْمِ اللَّــهِ الرَّحْمَنِ الرَّحِيمِ

Short -listed Special Categories …… whom -Hell-fire is ready and eager to engulf them - (this list is indicative only , but not exclusive)

Nature of Crime with - Aayah .no :	Command of Allahu (Subhaanahu wa Ta'alaa)
➢ **క'దరుల్లాహి** -(వత్తకు'ల్లాహ – beware of , మరీ మరీ జాగ్రత్త. !)- అల్లాహు- సుబుహానహు- వతఆ'లా – గొప్పతనాన్ని - తగిన రీతిలో గుర్తించక పోవటం. -al-An'aam-91 ; al-hajj-74	٩١ وَمَا قَدَرُواْ اللَّهَ حَقَّ قَدرِهِ 74 وَمَا قَدَرُواْ اللَّهَ حَقَّ قَدَرِه إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيْزٌ
➢ **లా తఆ'లూ** -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)- విర్రవీగకు--అహంకారం కూడదు . -Ad-Dukhan-19	... أَن لَّاتَعلُواْ عَلَى اللَّهِ ...
➢ **ఆకిలు మాలల్ -యతీమి** (వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !) అనాధల ఆస్తులను కాజేసే - అక్కాలూన . An-Nisa-10	إِنَّ الَّذِيْنَ يَأْكُلُونَ أَموَالَ الْيَتَامَى ظُلْماً إِنَّمَا يَأْكُلُونَ فِى بُطُونِهِمْ نَاراً صلى وَسَيَصْلَوْنَ سَعِيْراً
➢ **నుజూ'లుష్ షయాతీన**-(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-అబద్ధాలుచెప్పే పాపులనే.. షైతానులు ఆవహిస్తారు. Asshuaraa-222	أَلشَّيَاطِينُ ٠) تَنَزَّلُ عَلَى كُلِّ أَفَّاكٍ ... أَثِيمٍ (
➢ **అల్-ఫా'తిను**-(వత్తకు'ల్లాహ - beware of , మరీ , జాగ్రత్త. !)-ముస్లిములను హింసించి , తౌబ చేయని - ఫా'తినులు, 10-al-Burooz-	إِنَّ الَّذِينَ فَتَنُواْ الْمومِنِيْنَ والْمُومِنَاتِ ثُمَّ لم يَتُوبواْ فَلَهُمْ عَذَاب جَهَنَم وَلَهُمْ عَذَابُ الْحَرِيْقِ
➢ **అత్'బాఉ' జ్జా'లిమీన్** (వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !) జా'లిముల అనుయాయులను అంటుకొనేది-బుగ్గిచేసే అగ్నే, Hood-113	وَلَا تَرْكَنُواْ إِلَى الَّذِينَ ظَلَمُواْ فَتَمَسَّكُمُ النَّارُ
➢ **అల్-అఖి'ల్లాఉ'**-(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-ఇక్కడ క్లోజ్ ఫ్రెండ్స్-బద్ధశత్రువులౌతారు - ఆరోజు	أَلْأَخِلَّآءُ يَومَئِذٍ م بَعْضُكُمْ لِبَعْضٍ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

అక్కడ, Az–Zukhruf – 67	عَدوٌ إِلَّا الْمُتَّقِينَ
➢ తఆ'ముల్- అతీ'మి --(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)-పాపుల తిండి –జ'క్కూము చెట్టే,–Ad–Dukhan– 44 45 46 47	إِنَّ شَجَرَةَ الزَّقُّومِ ٤٣ طَعَامُ الْأَثِيمِ ٤٤
➢ క'ల్బుహు ఆతి'మున్ -(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- అష్-షహాదహ్ -సాక్ష్యాలను దాచే వాడి , పాపిష్టి మనసు ,–Al–Baqarah–283	وَلَا تَكْتُمُواْ الشَّهَادَةَ ج وَمَن يَكْتُمْهَا فَإِنَّهُ ءَاثِمٌ قَلْبُهُ
➢ దా'ల్లీన-(వత్తకు'ల్లాహ - beware of , మరీ మరీ జాగ్రత్త. !)- సన్మార్గం నుండి దూరమైన అబద్ధాలఖోర్లను –జహీమ్-మాడ్చేస్తుంది,– al–Waqiah–92 / 93 /94	فَأَمَّآ إِن كَانَ مِنَ الْمُكَذِّبِيْنَ الضَّالِّيْنَ ٩٢ وَتَصْلِيَةُ جَحِيمٍ ٩٤
➢ అల్-ఫా'హిష -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)- ముస్లిములలో అశ్లీలతను వెదజల్లే-దుయ్యాసు-లకు – దున్యా , అఖిరతులలో - కఠిన శిక్షలు - An-nur–19 – (ఫోటోలున్న న్యూస్ పేపర్స్ , అన్ని పత్రికలూ , సినిమాలూ, t.v , vedios , వగైరాలన్నీ ఈ కోవకు చెందినవేనని పండితుల అభిప్రాయం) (వత్తకు'ల్లాహ)	إِنَّ الَّذِيْنَ يُحِبُّونَ أَنْ تَشِيْعَ الْفَاحِشَةُ فِي الَّذِيْنَ ءَامَنُواْ لَهُمْ عَذَابٌ أَلِيْمٌ فِي الدُّنْيَا وَالْآخِرَةِ ج.
➢ అల్- ఫా'సికూ'న (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-తలబిరుసుతో లెక్కచేయ్యక , తిరగబడి -హిదాయను పొందలేని –ఫా'సికులసంఖ్య- యెక్కువే -,al-Maidah–49 / at–Taubah–80	إِنَّ كَثِيْراً م مِنَ النَّاسِ لَفَاسِقُوْنَ وَاللَّهُ لَا يَهْدِى الْقَوْمَ الْفَاسِقِيْنَ
➢ అల్-గా'ఫి'లు- (వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)-అల్లాహు-జల్ల జలాలహు-వారి చే ఏమరిపాటులో వేయబడిన – వ్యర్థజీవుల-ను అనుసరించకండి –Al–Kahaf–28	وَلَا تُطِعْ مَنْ أَغْفَلْنَا قَلْبَهُ عَنْ ذِكْرِنَا وَتَّبَعَ هَوَاهُ وَكَانَ أَمْرُهُ فُرُطًا
➢ ధి'క్-రు –(అ)ర్-రహ్మా'ని (వత్తకు'ల్లాహ -మరీ మరీ జాగ్రత్త. !) - అర్రహ్మా'న్ -తనను విస్మరించిన వాళ్ళకు, షైతానును ,క్లోజ్ ఫ్రెండ్-గా నియమిస్తారు(వత్తకుల్లాహ, beware of,) –az–Zukhruf–36–	وَ مَن يَعْشُ عَنْ ذِكْرِ الرَّحْمَانِ نُقَيِّضْ لَهُ شَيْطَانًا فَهُوَ لَهُ قَرِيْنٌ
➢ అల్-మూరిదు' అనిల్-కు'ర్ఆ'ని -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)- కు'ర్ఆన్ అంటే పడనివాళ్లూ – చదవనివాళ్లూ , మొగం చాటువేసేవాళ్లూ : (1)వల్లకాని అతిచెడ్డ	مَنْ أَعْرَضَ عَنْهُ فَإِنَّهُ يَحْمِلُ يَومَ الْقِيَامَةِ وِزْرًا. خَالِدِينَ فِيهِ صلى

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

బరువును మోయాల్సివస్తుంది .(2) వాళ్ళకు ఇక్కడ ఇరుకు బ్రతుకులే- అక్కడ వాళ్ళు కండ్లులేని కబోదులు . ➢ at-Taha-100-101- 124 -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)-	وَسَآءَ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ حِمْلًا وَمَنْ أَعْرَضَ عَنْ ذِكْرِى فَإِنَّ لَهُ مَعِيشَةً ضَنْكًا وَ نَحْشُرُهُ يَوْمَ الْقِيَامَةِ أَعْمَى
➢ ఫ'రిహూ'న్-(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)- గర్వంతో విఱ్ఱవీగేవాళ్లు –Al-Qasas-76	... إِنَّ أَللَّهَ لَا يُحِبُّ الْفَرِحِيْنَ ...
➢ అల్-ఫు'జ్జార్ -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)-నేరస్తులు -జహీమ్–లో కాలి బుగ్గై పోతారు Al-Infitaar-14	وَ إِنَّ الْفُجَّارَلَفِى جَحِيْمٍ يَصْلَوْنَهَا يَوْمَ الدِّيْنِ
➢ గా'బిరూన్-(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)- రక్షింప బడని - చివరకు వెనకాల మిగిలిపోయి - నామరూపాలు లేకుండా పోయేవాళ్లు–As-Saffat-135 -136	..... إِلَّا عَجُوزاً فِي الْغَبِرِيْنَ ...
➢ గా'ఊన్-(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)- దారి తప్పిన కవులు , (చెప్పింది చేయలేని) ఆ కవుల అనుయాయులూ గా'ఊన్ అంటే దారితప్పినవాళ్ళు–As-Shuaraa-224 -225-26	وَشُّعَرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ أَلَمْ تَرَأَنَّهُمْ فِى كُلِّ وَادٍ يَهِيْمُونَ وَأَنَّهُمْ يَقُولُونَ مَالَا يَفْعَلُونَ
➢ గు'రూర్ -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)-ర్రబ్బ్- అంటే సరైన అవగాహన లోపించిన వాడు–Al-Infitaar-6	يَاأَيُّهَاالْإِنْسَانُ مَاغَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ
➢ త్సా'నియ ఇ'త్-ఫి'హి -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)- ఇస్లాం అంటేనే గర్వంతో తలను పక్కకు తిప్పుకొనే అతిగర్విష్టి -వానికి –దున్యా-లో అవమానం ; అక్కడ-కాల్పుల బొబ్బలతో , పెడబొబ్బలు పెట్టటం తప్పదు- అల్-హజ్జ్-9	ثَانِيَ عِطْفِهِ لِيُضِلَّ عَنْ سَبِلِ اللَّهِ صلى لَهُ فِي الدُّنْيَا خِزْيٌ صلى وَنُذِيقُهُ يَومَ الْقِيَامَةِ عَذَابَ الْحَرِيْقِ
➢ ఖు[స్రానుల్-ముబీన్ -(వత్తకు'ల్లాహ - beware	وَ مِنَ نَّاسِ من يَعْبُدُ اللَّهَ عَلَى حَرْفٍ

of, జాగ్రత్త. !)- పూర్తిగా నష్టపోయే నామ (హర్ఫ్)మాత్రపు –అయిష్ట మిస్లిము–Al-Hajj -11	ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ صلى
➢ మన్నా ఇ-ల్లిల్-ఖై[ర్ -(వత్తకు'ల్లాహ - beware of, మరీ జాగ్రత్త. !)-మంచికి అడ్డపడేవాడు – హద్దులుమీరిన పాపి- al-qalamu-10, +(11, 12)	مَنَّاعٍ لِلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ
➢ హుమ'జః / లుమ'జః -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)–నిందలువేసే – చాడీఖోరులకు- వైలున్-(వినాశం) al-Humaza 1--4	وَيْلٌ لِكُلِّ هُمَزَةٍ لُمَزَةٍ
➢ హుజు'వా-+ గు'రూరా -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !) -అల్లాహు సుబుహానహు- వతఆ'లా- వారి ఆయాతులను పరిహసించేవాళ్ళ వ్యామోహపు బ్రతుకులు– పనికిమాలినవే -Al-Jathia -35	ذَٰلِكُم بِأَنَّكُمُ اتَّخَذْتُمْ آيَاتِ اللَّهِ هُزُواً وَ غَرَّتْكُمُ الْحَيَاةُ الدُّنْيَا
➢ అస్-న్నఫ్సు'-వల్ –హవా -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)- మనోవాంఛలకూ– శారీరిక కోరికలకూ బానిసలు -An-Najm-23-27	إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَمَا تَهْوَى الْأَنْفُسُ
➢ ది'క్ర్ -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !) ధిక్ర్ - బదులు ప్రాపంచిక జీవితాన్ని కోరుకొనే వాళ్ళకు--- నువ్వు దూరంగా ఉండు -An-Najm-29	فَأَعْرِضْ عَن مَّن تَوَلَّىٰ عَن ذِكْرِنَا وَلَمْ يُرِدْ إِلَّا الْحَيَاةَ الدُّنْيَا
➢ ముక్నిజు'ద్-ద'హబి వల్-ఫిద్ద'తి -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)-బంగారు , వెండి పోగుచేసి , ఫీ' సబీలిల్లాహి , ఖర్చు చెయ్యనివాళ్ళకు –కఠిన శిక్షఉన్నదనే శుభవార్త వినిపించండి —At-Tauba -34 /35 – (వత్తకు'ల్లాహ - beware of, మరీ జాగ్రత్త. !)-	وَالَّذِينَ يَكْنِزُونَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنفِقُونَهَا فِي سَبِيلِ اللَّهِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ ٣٤
➢ హూ'బన్ కబీరా- (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-అనాధల మాల్ –గోల్-మాల్ – చెయ్యటం- గొప్ప పాపం -An-Nisa -2	وَلَا تَأْكُلُوا أَمْوَالَهُمْ إِلَىٰ أَمْوَالِكُمْ ج إِنَّهُ كَانَ حُوباً كَبِيراً
➢ మల్లమ్ – యహ్'కుమ్ -(వత్తకు'ల్లాహ - beware of , మరీ జాగ్రత్త. !)- అన్ని విషయాలనూ -	وَ مَن لَّمْ يَحْكُم بِمَا أَنزَلَ اللَّهُ

అల్లాహు సుబుహానహు- వతఅ'లా -వారి - ఆజ్ఞల ప్రకారం నిర్ణయించని -జా'లిములు , ఫా'సికులు , నిరాకరించేవాళ్ళు - (మేముపట్టిన కుందేలుకు మూడే కాళ్ళు – అనే మొండివైఖరి కూడదు) – లబ్బైక్ అల్-ల్లాహుమ్మ! అంటూ ముందుకు వద్దామ్ .అన్ని విషయాలనూ- కు'ర్ఆన్ ,హదీసుల ప్రకారం నిర్ణయిద్దామ్ , Al-Maidah-44-45-47 (వత్తకు'ల్లాహ - అతిజాగ్రత్త. !)	فَأُوْلَئِكَ هُمُ الْكَافِرُونَ ٤٤ وَ من لَّمْ يَحْكُم بِمَا أَنْزَلَ اللَّهُ فَأُوْلَئِكَ هُمُ الظَّالِمُونَ ٤٥٠ من لَّمْ يَحْكُم بِمَا أَنْزَلَ اللَّهُ فَأُوْلَئِكَ هُمُ الْفَاسِقُونَ ٤٧
➢ అల్ ఇస్తిహ్-జాఇ -(వత్తకు'ల్లాహ – అతిజాగ్రత్త. !)-ప్రవక్తల సూక్తులను పరిహాసించేసే వాళ్ళను – వాళ్ళ పాపాలఫలితాలే కమ్ముకొంటాయి . Al-Anbiya-41	وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِن قَبْلِكَ فَحَاقَ بِالَّذِيْنَ سَخِرُوا مِنْهُم مَّاكَنُواْ بِهِۦ يَسْتَهْزِءُونَ
➢ అల్ కాఫి'రూన్- -(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)- సత్య తిరస్కారులకు అగ్ని పరీక్షలున్నాయి . వాళ్ళకు అగ్గితోచేయబడిన బట్టలు-వాళ్ళతలలపై పోయటానికి సలసల మరిగే నీళ్ళు రెడీగా ఉన్నాయి . al-imraan -131 - al-Hajj-19	وَاتَّقُواْ النَّارَاالَّتِي أُعِدَّتْ لِلْكَافِرِيْنَ 131 فَالَّذِيْنَ كَفَرُواْ قُطِّعَتْ لَهُمْ ثِيَابٌ مِنَ النَّارِ يُصَبُّ مِنْ فَوقِ رُءوسِهِمُ الحَمِيْمُ
➢ కద్దా'బుస్-స్సాఅ'తి – (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)–అస్సాఅ పై నమ్మిక లేనివాళ్ళకు –"సఈర్" తయారుగా ఉంది (వత్తకు'ల్లాహ) "Al-Furqan-11	وَاعتَدْنَا لِمَنْ كذَّبَ بِسَّاعَةِ سَعِيراً
➢ కా'తిఉ'ల్-వస్లి' -(వత్తకు'ల్లాహ – beware of, అతి జాగ్రత్త , మరీజాగ్రత్త. !)- అల్లాహు-వారితో ఉన్న తమ దాస్యబంధాలను తెంపేసి, బరితెగించినవారికి –లఅనః తోబాటు సూ..ఉద్దారి కూడా సిద్ధంగాఉన్నాయి -Ar-Rra'ad-25	وَالَّذِينَ يَنْقُضُونَ عَهدَ اللَّهِ مِنْ بَعْدِ مِيثَاقِهِۦ وَ يَقْطَعُونَ مَآأَمَرَ اللَّهُ بِهِۦ أَن يُّوصَلَ وَيُفْسِدُونَ فِى الأَرْضِ أُوْلَئِكَ لَهُمُ اللَّنَةُ وَلَهُمْ سُوءُ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

	الدار
➢ కద్దా'బుల్-అషిర్ -(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)-డంబాలు పలికే అబద్దాలాఖోరుకు నిలకడగా నిజం తెలుస్తుంది - al-Qamar-26	سَيَعْلَمُونَ غَداً مَّنِ الْكَذَّابُ الْأَشِرُ
➢ కాతిముల్-హ'క్కి' -(వత్తకు'ల్లాహ - beware of, అతిజాగ్రత్త ,మరీజాగ్రత్త. !)- ఆయాతులను నొక్కిపెట్టి –సత్యాన్ని కప్పిపుచ్చి –తన సొంత మంతకాలతో మభ్యపుటేరం చేసేవాళ్ళు- అట్టి నేరస్తుల కడుపుల్లో మంటలే – అల్లాహు - జల్లజలాలాహు –వాళ్ళను చూడరు , వాళ్ళతో మాట్లాడరు , వాళ్ళను సవరింపరు --ఇక అన్నీ శిక్షలే , కష్టనష్టాలే –al-Baqara-174	إِنَّ الَّذِيْنَ يَكْتُمُونَ مَآ أَنْزَلَ اللَّهُ مِنَ الْكِتَابِ وَ يَشْتَرُونَ بِهِۦ ثَمَنًا قَلِيلًا ۙ أُوْلَآئِكَ مَا يَأْكُلُونَ فِى بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا يُكَلِّمُ اللَّهُ يَومَ الْقِيَامَةِ وَ لَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
➢ అల్ కారిహూన లిల్-హ'క్కి' –(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- మెజారిటీ ప్రజలు నిజం (ఇస్లాం) అంటే అలెర్జీ feel అయ్యే వాళ్ళే - Az–Zukhruf-77	...وَلَكِنَّ أَكْثَرُ هُمْ لِلْحَقِّ كَارِهُونَ ۰
➢ అల్ ముత్తఖి'జు' కుఫ్ఫా'రి ఔలియాఅ' – (వత్తకు'ల్లాహ - beware of, అతి జాగ్రత్త. !)- ముస్లిములను వదిలేసి, కాఫిరులను ఔలియాలుగా (ఫ్రెండ్స్, రోల్ మోడెల్స్, heroes, guides , వగైరాగా... ,) చేసుకొని , వాళ్ళనూ, వాళ్ళ జీవన సరళినే -అనుకరించేవాళ్ళు–An-Nisa-139 ➢ జహన్నంలో ఉంటారు	أَلَّذِينَ يَتَّخِذُونَ الْكَافِرِينَ أَوْلِيَآءَ مِنْ دُونِ الْمُؤْمِنِيْنَ
➢ అల్-ఖా'యినీన-/-ఖ'వ్వానుస్ కఫూ'రుస్ (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)– నమ్మించి మోసగించే నమ్మక ద్రోహులు – అల్లాహు - జల్లజలాలాహు అట్టి– వాళ్ళను ఇష్టపడరు , సన్మార్గదర్శకత్వం చేయరు -Yusuf -52–Al-Hajj -38	وَ أَنَّ اللَّهَ لَا يَهْدِى كَيْدَ الْخَائِنِيْنَ 52 إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ خَوَّانٍ كَفُورٍ 38

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

➢ **అల్-ఖా'తిఊ'న**- (వత్తకు'ల్లాహ - beware of, అతి జాగ్రత్త. !)- గొప్ప తప్పులు చేసిన -ముష్రికులు ; వాళ్ళు తినేది -జ'క్కూము చెట్టునూ,తాగేది- గి'స్లీన్నూ మాత్రమే - Al-Haaqqah-**37**	وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ ٣٦ لَّا يَأْكُلُهُۥٓ إِلَّا ٱلْخَاطِئُونَ ٣٧٠
➢ **అల్-మకీదః** (వత్తకు'ల్లాహ - beware of, అతి జాగ్రత్త. !)- ముస్లిములను అడ్డుకొనే కుట్రదారులు- తీరని నష్టాన్ని పొందుతారు.Al-Anbiya-**70**	وَ أَرَادُواْ بِهِۦ كَيْداً فَجَعَلْنَاهُمُ 70 ٱلْأَخْسَرِينَ
➢ **ఖు'తు'వాతుస్-షైతా'ని** (వత్తకు'ల్లాహ - beware of, అతి జాగ్రత్త. !)-షైతా'ను అడుగుజాడల్లో నడిచేవాళ్ళకు- షైతాను నేర్పేది = అల్-ఫా'హిష మరియూ అల్-ముస్-కరు - మాత్రమే - An-Noor-**21**	وَمَن يَتَّبِعْ خُطُوَاتِ ٱلشَّيْطَانِ فَإِنَّهُۥ ... يَأْمُرُ بِٱلْفَحْشَآءِ وَٱلْمُنْكَرِ ۚ
➢ **وَلَا تَفَرَّقُوا**(వత్తకు'ల్లాహ - అతి జాగ్రత్త. !) **అత్-తఫ్'రీకు'**- పీలికలుగా చీలిపోవద్దు అల్లాహు - సుబుహా'నహు వ త'ఆలా- ఇచ్చిన ఇస్లాము- తాడు- handle ను గట్టిగా పట్టుకొని , హిదాయను పొందండి - ... Aali-Imraan-**101-103**	وَ مَن يَعْتَصِم بِٱللَّهِ فَقَدْ هُدِىَ 101 إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ وَ اعْتَصِمُواْ بِحَبْلِ اللَّهِ جَمِيعاً 103 وَلَا تَفَرَّقُواْ ...٠
➢ **وَلَا تَفَرَّقُوا**(వత్తకు'ల్లాహ - beware of , అతి జాగ్రత్త. !) **అత్తఫ్'రీకు'**-పీలికలుగా చీలిపోయి కొన్ని ముక్కలతో సంతోషపడవద్దు – ఇల్మ్-వచ్చిన తర్వాతనే -గ్రూప్స్ గా విడిపోయారు - ప్రతి సమూహం తమవద్ద ఉన్నకొంత ఇల్మ్-తో సంతోషిస్తోంది - As-Shuraa **14**	كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ وَمَا تَفَرَّقُواْ إِلَّا مِنۢ بَعْدِ مَا جَآءَهُمُ ٱلْعِلْمُ بَغْيًۢا بَيْنَهُمْ ۚ..
➢ **అల్-ల్లాఊ'న** (వత్తకు'ల్లాహ - beware of , అతి జాగ్రత్త. !) -అల్లాహు, జల్ల జలాలాహు - వారితో చేసుకొన్న agreement ను నీరుగార్చి,ఆజ్ఞలకు వ్యతిరేకంగా భూమిపై – ఫ'సాదు-నువ్యాపింపజేసి – లఅ'నతులకు అర్హులైన (అల్లకల్లోలాలను రేకెత్తించే)వాళ్ళు- Ar-R'ad -**25**	وَٱلَّذِينَ يَنقُضُونَ عَهْدَ ٱللَّهِ مِنۢ بَعْدِ مِيثَٰقِهِۦ وَ يَقْطَعُونَ مَآ أَمَرَ ٱللَّهُ بِهِۦٓ أَن يُوصَلَ وَ يُفْسِدُونَ فِى ٱلْأَرْضِ أُوْلَٰٓئِكَ عَلَيْهِمُ ٱللَّعْنَةُ ٱللَّهِ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

	وَلَهُمْ سُوءُ الدَّارِ
➢ **అల్ ల్లికా'ఉల్లాహి** (వత్తకు'ల్లాహ - beware of , మరీజాగ్రత్త. !)- అల్లాహు, జల్ల జలాలాహు - వారిని కలవటానికి రాదీ'కాకుండా,ఇహలోక జీవితాన్ని కోరుకొనే, గొప్ప అజాగ్రత్తలో ఉన్న - గా'ఫిలులు -Yunus-7 -11	إِنَّ الَّذِيْنَ لَا يَرْجُونَ لِقَآءَنَا وَ رَضُواْ بِالْحَيَاةِ الدُّنْيَا وَاطْمَأَنُّواْ بِهَا وَالَّذِيْنَ هُمْ عَنْ ءَايَاتِنَا غَافِلُونَ
➢ **లహ్-వల్-హ'దీసి'** -(వత్తకు'ల్లాహ - beware of , అతి జాగ్రత్త. !-) - పనికిరాని ఊసుకబుర్లతో వ్యర్థ కాలక్షేపం –చేస్తూ, తమఅజ్ఞానంతో- ప్రజలను రుజుమార్గాన్నుండి తప్పించే మూర్ఖులూ - శిక్షార్హులూ . Luqmaan–6	وَمِنَ النَّاسِ مَن يَشْتَرِى لَهْوَ الْحَدِيْثِ لِيُضِلَّ عَنْ سَبِيْلِ اللهِ بِغَيْرِ عِلْمٍ وَيَتَّخِذَ هَا هُزُوًا ج أُوْلَئِكَ لَهُمْ عَذَابٌ مُهِيْنٌ
➢ **ముహ్-తి'య్యాన ఇల-ద్దాయి'స్**- (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-పిలుపరి వైపు పోయేందుకు త్వరపడే ఆత్రగాళ్లు ; అబ్బా! ఇది చాలా గడ్డు రోజే – అనే అసత్యవాదులు . Al-Qamar- 8	مُهْطِعِيْنَ إِلَى الدَّاعِ صلى يَقُولُونَ الكَافِرُونَ هذَا يَومٌ عَسِرٌ
➢ **ముతకబ్బిరూన**-(వత్తకు'ల్లాహ - beware of , అతి జాగ్రత్త. !)-ఓ ! గర్విష్టులారా , ప్రవేశించండి-మీ పెర్మనెంట్ ప్లేస్-లోకి--- మరి , ఇదే , విర్రవీగేవాళ్ళకు శాశ్వతమైన అతిచెడ్డ నివాసం–Gaafir-76	اُدْخُلُوْا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِيْنَ فِيْهَا صلي فَبِئْسَ مَثْوى الْمُتَكَبِّرِيْنَ
➢ **ముజాదిలూన ఫి'ల్లాహి** -(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-దీన్-కు వ్యతిరేకంగా ఆయాతులను గురించి అర్గుమెంట్స్ చేసేవాళ్ళకు-యెలాంటి ఆశ్రయం ఉండదు - as–Shura –35 (ఇస్లామును గురించి పూర్తి జ్ఞానం , avagaahana లేనివాళ్లు- వాగ్యుద్ధాలకు దిగినష్టపోరాదు)	وَ يَعلَمَ الَّذِيْنَ يُجَادِلُونَ فِيى أَيَاتِنَا مَا لَهُمْ مِنْ مَحِيْصٍ
ముఖా'దిఊ'న (వత్తకు'ల్లాహ - beware of , అతి జాగ్రత్త. !)- – అల్లాహు -సుబుహానహు-వ-తఆ'లా కు ద్రోహంతలపెట్టి- అయిష్టంతో , ఇతరులకు చూపటానికై , సలాతులుచేసి,	إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ وَ إِدَا قَامُواْ إِلَى الصَّلَوٰةِ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

దైవస్మరణం అతి తక్కువగాచేసే- డాంబిక -వంచకులు . an-Nisa-142	قَامُواْ كُسَالى يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلا
➢ మునాఫి'కూ'న -(వత్తకు'ల్లాహ - beware of , మరీజాగ్రత్త. !)-Hypocrites - మాటలకూ , చేష్టలకూ పొంతనలేనివాళ్లు- కుహనా-విశ్వాసులు– అధోనరకాగ్నిలో పడే , నిస్సహాయులే . 145- an-nisaa	إِنَّ الْمُنَافِقِيْنَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنْ النَّارِ ج وَلَنْ تَجِد لَهُمْ نَصِيْراً
➢ వఅ'దుష్-షైతా'ని= (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- షైతాను ప్రామిస్ చేసేది అల్-గు'రూర్ - దారితప్పించటం మాత్రమే–An-Nisa- 120	وَمَا يَعِدُهُمْ الشَّيْطَانُ إِلَّا غُرُوراً
➢ ఫా'తినుల్-ము'మినూన -(వత్తకు'ల్లాహ - అతి జాగ్రత్త. !)-మూమినులను హింసపెట్టి, తౌబ చేసుకోని- ఫాతినులు. వాళ్ళకు జహన్నం మరియూ, అగ్గిలో కాలటం తప్పని శిక్షలు- al-Bur00z-10	إِنَّ الَّذِينَ فَتَنُواْ الْمُومِنِينَ و الْمُومِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُواْ فَلَهُمْ عَذَابُ جَهنَّمُ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ ١٠
➢ ముగై'య్యిరుల్-ఖ'ల్కి (వత్తకు'ల్లాహ - beware of ,యెంతో జాగ్రత్త. !) షైతానును నమ్మి , వాడి ఆజ్ఞలను శిరసావహించి , జంతువుల చెవులనుకోసి, సృష్టిలో, ప్రకృతిలో, మార్పులు చేసి మరియూ, షైతానునే తమ "వలీ"గా యెంచుకున్న అతిగొప్ప నష్టాలకు పాత్రులయ్యేవాళ్ళు . (వాతలేసుకొవటం , వాతలెయ్యటం , చెవులనుకోయటం , చెట్లను కొట్టేయటం, కొండలను –పౌడర్ - చేసేయటం , వాతావరణాన్ని- గాలినీ, భూమినీ, జలాలనూ- కలుషితం చెయ్యటం , జన్యు-మార్పిడులు, క్లోనింగ్ , genetical modification of crops and animals , surgical beautification , ఆర్టిఫిషియల్ make-up , organ transplants , మగాళ్లు గడ్డాలు పూర్తిగా పెంచకపోవటం , సాటిమనుషులను అన్నివిధాలుగా pollution కు గురిచేయ్యటం లాంటివి , ఇంకా యెన్నో ..) ➢ an-Nisa-119 (వత్తకు'ల్లాహ –beware of..)	لَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَآمُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ ءاذَانَ الْأَنْعَامِ وَلَآمُرَنَّهُمْ فَلَيُغَيِّرَنَّ خَلْقَ اللَّهِ ج وَ مَن يَتَّخِذِ الشَّيْطَانَ وَلِيًا مِنْ دُونِ اللَّهِ فَقَدْ خَسِرَ خُسْرَانَاً مُبِيْناً
➢ ముస్-తహి'రూన = కా'తిలూన-	وَمَنْ يَقْتُلْ مُؤمِناً مُتَعَمِّداً فَجَزَآؤُهُ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)-1– సాటి ముస్లిములను మర్డర్ చేసే రక్తపిపాసులు – అల్లాహు-జల్ల జలాలాహు- వారి కోపాన్ని & శాపాన్నీ పొంది, శాశ్వతంగా, కఠోర నరకయాతనలు అనుభవించేవాళ్లు. An-nisa–93	جَهَنَّمَ خَالِداً فِيهَا وَغَضِبَ اللّهُ عَلَيْهِ وَلَعَنَهُ وَأَعَدَّ لَهُ عَذَاباً عَلِيماً
➢ **ముంతహి'రూన–కా'తిలూన**-(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- 2 –తోటి మనిషిని ఖూనీ చేసి , సమస్త మానవాళినీ మట్టుపెట్టినంత మహాశిక్షలకు అర్హులయ్యేవాళ్లు -32–al–maidah	مَنْ قَتَلَ نَفْساً بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعاً
అస్-హా'బుల్-జహీ'మి (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-సత్యాన్నీ, దాని ప్రమాణాలనూ విశ్వసింపని (నరకం) -జహీమ్–కై ప్రత్యేకింపబడినవారు - al–Hadeed–19	وَالَّذِينَ كَفَرُواْ وَكَذَّبُواْ بِآيَاتِنَا أُوْلَئِكَ أَصْحَابُ الْجَحِيمِ
➢ **యక్-ఫు'రు** **బిబఅ'దిస్** (వత్తకు'ల్లాహ - beware of , మరీజాగ్రత్త. !)-అల్లాహు-సుబుహానహు-వతఅ'లా- మరియూ రసూలు-స'ల్లాల్లాహు అలైహి వ స'ల్లిమ్-వారి కు'ర్ఆన్ –హదీసులను వేర్వేరుగాచేసి , వాటిలో కొన్నింటిని నమ్మి , కొన్నింటిని వదిలేసి - కొత్తపోకడలనూ , మధ్యే మార్గాలనూ అన్వేషించే వాళ్ళు .*** ఒక్క ఆయాతును / సహీహ్-హదీతు'ను నమ్మకపోయినా నరకంలో –మక్'అదు- (reserved seat) -ను పొందుతారని హదీతు' ఘోష -*** (వత్తకు'ల్లాహ- జాగ్రత్త. beware of !) an–Nisa–151	وَيُرِيدُونَ أَنْ يُفَرِّقُواْ بَيْنَ اللَّهِ وَرُسُلِهِ وَيَقُولُونَ نُؤْمِنُ بِبَعْضٍ وَنَكْفُرُ بِبَعْضٍ وَيُرِيدُونَ أَن يَتَّخِذُواْ بَيْنَ ذَلِكَ سَبِيلاً
➢ **మలూమస్ –మద్'హూ'రా**- (వత్తకు'ల్లాహ - beware of ,జాగ్రత్త. !) అల్లాహు – సుబుహా'నహు-వతఅ'లాకు , సాటి కల్పించి - షిర్కును ఒడ్డిగట్టుకొని , అవమానింపబడి , అతిహేయంగా వెలివేయబడి , నరకంలోకి విసిరేయబడేవాళ్లు- al– isra–39 (*** షిర్క్-గొప్ప జు'ల్మ్ - చాప కింద నీరులాంటిది –, దానికి పలు రూపాలూ , ఎన్నో దారులూనూ ***)	وَلَا تَجْعَلْ مَعَ اللَّهِ إِلَهاً آخَرَ فَتُلْقَى فِي جَهَنَّمَ مَلُوماً مَّدْحُوراً
➢ **ముఅ'వ్వికీ'న** -(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-మాదగ్గరికి రండని పిలిచి , ప్రజలను,	قَدْ يَعْلَمُ اللَّهُ الْمُعَوِّقِينَ مِنْكُمْ وَالْقَائِلِينَ لِإِخْوَانِهِمْ هَلُمَّ إِلَيْنَا ...

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

ధర్మ సంరక్షణకు పోకుండా , అడ్డంతగిలేవాళ్లు – al-ahzaab-18	
➢ షర్రుల్-బరియ్యతి –(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- విశ్వాసఘాతక గ్రంధప్రజలూ - (యెహూదీ + నసారా) మరియూ ముష్రికులూ* (షిర్కుకు పాల్పడే విశ్వాసులు కూడా) -సృష్టి మొత్తానికే అతిపెద్ద ప్రాణులు - నరకాగ్నిలో శాశ్వతంగా ఉండవలవస్తుంది - al-Bayyinah –6	إِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡ أَهۡلِ الۡكِتَابِ وَالۡمُشۡرِكُوۡنَ فِيۡ نَارِ جَهَنَّمَ خَالِدِيۡنَ فِيۡهَا ؕ أُوۡلَٰئِكَ شَرُّ الۡبَرِيَّةِ
➢ ముజ్–రిమూన్- (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-అల్లాహు- సుబుహానహు- వతఆ'లా దృష్టిలో నేరస్తులు – ముందు-జుట్లతో, కాళ్లతో (మలాయికచే బలవంతంగా) పట్టుకోబడే- ముజ్రిములు - ar-Rahmaan–41	يُعۡرَفُ الۡمُجۡرِمُونَ بِسِيمَٰهُمۡ فَيُؤۡخَذُ بِالنَّوَاصِي وَالۡأَقۡدَامِ
➢ ముకద్ది'బీనల్-జహన్నమి - (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-ముజ్రిములు విశ్వసింపని - ఆ నరకం –ఇదే -(నిజం) - అన్నారు హక్కున్ - ar-Rahman –43	هَٰذِهِۦ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الۡمُجۡرِمُونَ
ముహా'రిబూన -(వత్తకు'ల్లాహ - జాగ్రత్త. beware of .!)- అల్లాహు- సుబుహానహు- వతఆ'లా ను , రసులనూ (అలైహిస్సలాము) అన్నివిధాలా ప్రతిఘటించి , ఈనేలపై అల్లకల్లోలాలను పుట్టించే – దైవశత్రు యుద్ధ పిపాసులకు- తగిన బహుమతిగా -అతిపెద్ద దండనలు అక్కడ వేచిఉన్నాయి- Al-Maidah–33	إِنَّمَا جَزَٰٓؤُاْ الَّذِيۡنَ يُحَارِبُونَ اللَّهَ وَرَسُولَهُۥ وَيَسۡعَوۡنَ فِي الۡأَرۡضِ فَسَادًا ....وَلَهُمۡ فِي الۡآخِرَةِ عَذَابٌ عَظِيۡمٌ
• ముహ్'ద'రూన్ –(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)- బలవంతంగా హాద'రు కాబడే అసత్యవాదులు - as-Saffat–127	فَكَذَّبُوهُ فَإِنَّهُمۡ لَمُحۡضَرُونَ
• ముస్-ద'రీన (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- (దైవ దండనలు)వాళ్ళ ఇండ్లపై ఉన్నట్లుండి వాలిన ఉదయవేళలు - (ప్రవక్తలచే) హెచ్చరింపబడిన వాళ్ళకు - అతిక్లిష్ట సమయాలౌతాయి - as-Saffat–177	فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمۡ فَسَآءَ صَبَاحُ الۡمُنۡذَرِيۡنَ
• తఆ'ముల్-మిస్కీని -(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- మిస్కీనులకు తిండిపెట్టటాన్ని	وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الۡمِسۡكِيۡنِ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

discourage చేసేవాళ్ళు - al– Haaqqah–34	
• ముసై'తి'రూన (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !) లేక-దైవ-ఖజానాలకు వాళ్లేమైనా అధికారులా ? - at–Tur–37	أَمْ هُمُ الْمُصَيْطِرُونَ
• మకీదూన-(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- స్వంత కుట్రలకు తామే నాశనమయ్యే మోసగాళ్ళు)–At–Tur–42	أَمْ يُرِيدُونَ كَيْداً ۚ صلى فَالَّذِيْنَ كَفَرُواْ هُمُ الْكِيْدُونَ
• అల్లదీన యుస్'అ'కూ'న (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- పిడుగుపాటుకు గురయ్యేవరకూ వాళ్లను (తప్పుదారిలో) వదిలేయండి - at–Tur–45	فَذَرْهُمْ حَتَّي يُلَقُواْ يَومَ الَّذِي فِيهِ يُصْعَقُونَ
• ముత్'క'లూన -(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-పాపాల భారంతో క్రుంగిన ఆ మనుషులను -(ఓ ప్రవక్తా !) నువ్వేమైనా- fees- ప్రతిఫలంగా అడుగుతున్నావా ? (వత్తకు'ల్లాహ) - at–Tur–40	أَمْ تَسْأَلُهُمْ أَجْراً فَهُم مِنْ مَّغْرَمٍ مُّثْقَلُونَ
• మసాజిదు (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- మస్జిదుల పవిత్రత – అల్లాహు-జల్లజలాలాహు –స్మరణ చేసేమోమినులను- (ఏవో కుంటి సాకులతో) మస్జిదులకు రానివ్వకుండా – అడ్డపడుతూ –మసీదుల పవిత్రతను పాడుచెయ్యటంలో తీవ్రకృషిచేసే ...మసీదులపై పట్టు సాధించిన ఘనులు -వాళ్ళు సంపాదించేదేమిటి --- దైవధిక్కారం తప్ప?—Responsibile శాస్త్రీలు -షరియతు ప్రకారం విధ్యుక్త ధర్మాలేమిటో తెలుసుకొని - శాశ్వతంగా మూతపడే ముందే కళ్ళు -తెరిస్తే ఆఖిరతులో మంచిదేమో ?...Al–Baqarah–114	وَمَنْ أَظْلَمُ مِمَّنْ مَنَعَ مَسَاجِدَ اللَّهِ أَن يُذْكَرَ فِيهَا اسْمُ هُ وَ سَعَى ا فِي خَرَابِهَا ۚ ج
• మాకితూ'న (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-ఓ! మాలిక్ !, మాకు మరణదండన ఇవ్వమని నీ-రబ్బు తో నివేదించు - అని నరకవాసులు ప్రాధేయపడినపుడు - మాలిక్ –custodian of jahannam వాళ్లకిచ్చే జవాబు- (మీరందరూ తప్పక నరకంలోనే –permanant గా మగ్గుతారు	وَ نَادَوْ يَمَلِلُ لِيَقْضِ عَلَينَا رَبُّكَ ۚ صلي قَالَ إِنَّكُم مَاكِثُونَ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

) (వత్తకుల్లాహ - beware of ,జాగ్రత్త. !) 77– az–zukhruf	
• అత్-తఖ్'ఫీ'ఫు' ఫి'ల్ మీజా'ని (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- యెవరి -ఆమాలు- త్రాసులో తేలికగా తేలిపోతాయో – వాళ్ళు గొప్ప నష్టాలపాలై , తప్పక –జహన్నం -లోనే –కాలపరిమితి లేని- శిక్షలననుభవించాలి. al–Muminoon–103	وَ مَن خَفَّتْ مَوَازِينُهُ فَأُولَئِكَ الَّذِيْنَ خَسِرُواْ أَنْفُسَمْ فِى جَهَنَّمَ خَالِدُونَ
• ముల్-హి'దూన–(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)-ఇల్హాద్ చేసి ఇస్లాంను - వక్రీకరించే వక్రభాష్యులు – అల్లాహు-జల్లజలాలాహు –చూపులనుండి-దాగుకోలేరు – యెవరైతే నరకంలోకి విసిరేయబడతాడో, వాడు క్షేమంగా ఉంటాడా..?... Fussilat–40 – యెవరైతే అన్యాయుడై ఇస్లాంను వక్రీకరణం చెయ్యాలనుకొంటాడో –వాడు గొప్పబాధాకర దండనలను రుచిచూస్తాడు Al–Hajj–25	إِنَّ الَّذِينَ يُلْحِدُونَ بِآيَاتِنَا لَا يَخْفَونَ عَلَيْنَا.. أَفَمَن يُلْقَى فِي النَّارِ خَيْرٌ. 40 وَ مَن يُرِدْ فِيْهِ بِإِلْحَادٍ م بِظُلْمٍ نُذِقْهُ عَذَابٍ أَلِيمٍ .
• అస్-కరుల్-అస్వా'తి -(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)--మెల్లగా నడు – మెత్తగా మాట్లాడు – (ఫుట్-స్టెప్స్ , decibels / sound bytes లను నియంత్రించుకో)>>> అనుమానంలేదు - అతి కర్ణ- కఠోరమైన గొంతు (గాడిద గొంతే)<<< - Luqman –19	وَاقْصُدْ فِي مَشْيِكَ وَاغْضُضْ مِنْ صَوْتِكَ ج إِنَّ أَنْكَرَ الْأَصْوَاتِ لَصَوتُ الْحَمِرِ
• ముఖ్తా'లిస్–ఫ'ఖూ'రిస్ (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)-డంబాలుచెప్పుకొని గర్వపడేవాడిని- నిశ్చయంగా , అల్లాహు-సుబుహా'నహు వతఆలా like చెయ్యరు -- Luqman –18–	إِنَّ اَللّٰهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ
• ముఆజి'జూన-(వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-ప్రభువు -జల్లజలాలాహు -ఆయాతులను, తమ శక్తివంచనలేకుండా పూర్తి శ్రమతో అడ్డుకొనే-ముఆజి'జీన - వాళ్ళే –అస్-హాబుల్-జహీమి - నరకానికి అర్హత సంపాదించుకొన్నవాళ్లు-Al–Hajj –51	وَ الَّذِينَ سَعَوْاْ فِى آيَتِنَا مُعَاجِزِيْنَ أُولَئِكَ أَصْحَابُ الْجَحِيْمِ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

• మహ్'జూబూన్ – (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)- never !, ఆ పాపాత్ములు , అల్లాహు-జల్లజలాలహు - ను చూడలేకుండా (ఓ ఛేదించలేని) పరదా నిరోధంగా అమర్చబడుతుంది - Al-Mutaffifeen-15	كَلَّا إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ
• ముతఫ్ఫి'ఫీ'న్ (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)-సర్వనాశనం - కొలత–తూకాలలో మోసంచేసే కపటులకు.. al-Mutaffifeen- 01 • కొలత-తూకాలలో ధర్మంగా , న్యాయంగా ఉండు (తక్కువ చేయకు) - కొలిచేటప్పుడు న్యాయంతో రెండుపక్కలా త్రాసు సమానంగా , కొలపాత్రలను నిండుగా , పూర్తిగా కొలు (ఘన పదార్థాలనూ , ద్రవ పదార్థాలనూ , వాటి , వాటి మాపకాల ప్రకారం) -al-Israa 035	وَيْلٌ لِّلْمُطَفِّفِينَ 1... وَ أَوْفُوا الْكَيْلَ إِذَا كِلْتُمْ وَزِنُوا بِالْقِسْطَاسِ الْمُسْتَقِيمِ ٣٥ ...
• ముకద్ది'బూన్-(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)- ఆరోజు -సత్యాన్ని –నిరాకరించే వ్యక్తులకు -వినాశం- al – Mutaffifeen-10	وَيْلٌ يَومَئِذٍ لِلْمُكَذِّبِينَ 10
• ముర్-తద్దూన-(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)-ఇస్లాంను త్యజించి , ఇర్తదాద్ –స్తితిలో చచ్చిన వాళ్ళు కాఫి'రులే - అట్టి దౌర్భాగ్యులు వెలగబెట్టిన నిర్వాకాలు (అ'మాలు-) దున్యా మరియూ ఆఖి'రతులలో యెందుకూ కొరగావు -(బూడిదలో పోసిన పన్నీరులాగా) – వ్యర్థమే- al-baqarah-217	وَ مَن يَرْتَدِدْ مِنكُمْ عَنْ دِينِه فَيَمُتْ وَهُو كَافِرٌ فَأُولَئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ صلي وَ أُولَئِكَ أَصْحَابُ النَّارِ صلي هُمْ فِيهَا خَالِدُونَ
• ముబజ్జి'రూన–(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)- ఆస్తి–డబ్బు , శారీరిక , మానసిక , మేధో - వనరులను , తెలితేటలనూ, నేర్చుకొన్న విద్యలనూ , స్పెషాలిటీస్ , expertise , eminence , పనితనాలనూ , వ్యర్థంగా , షైతా'ను మెచ్చే పనులలో waste చేసేవారు - al-Israa-27	إِنَّ الْمُبَذِّرِينَ كَانُوا إِخْوَانَ الشَّيَاطِينَ صلى
• హి'జ్-బుషైతా'ని – (వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !) షైతా'ను సైనికులు – వాళ్ళను షైతా'ను బలంగా ఆవహించిన –ఫలితంగా – షైతా'ను వాళ్ళచే - అల్లాహు-జల్లజలాలహు-ను మరపింపచేశాడు - వాళ్ళే షైతా'ను సేనలు - నిశ్చయంగా	إِسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطَانُ فَأَنْسَاهُمْ ذِكْرَاللَّهِ ج أُوْلَئِكَ حِزْبُ الشَّيْطَانِ ج أَلَآ إِنَّ حِزْبَ الشَّيْطَانِ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

షైతా'ను సైనికులే ఘనంగా నష్టపోయేవాళ్లు -al-Mujaadila-19	هُمُ الْخَاسِرُونَ
• **ముహా'ద్దూన** – (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)అల్లాహు-జల్లజలాలహు- వారికీ , మరియూ రసూలు(s .a . s) గారికీ , వ్యతిరేకంగా అడ్డంకులు కలిగించే దుష్టులు - వాళ్లే , అతిహీయమైన – నీచులు - mujaadila-20	إِنَّ الَّذِينَ يُحَآدُّونَ اللَّهَ وَ رَسُولَهُ و أُولَئِكَ فِي الأَذَلِّينَ
• **ముత్తబఉ'స్-షైతా'ని**– (వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !) షైతానుతో– మొత్తం వాడి అనుయాయులతో –జహన్నం- నింపేయబడుతుంది . Sad-75	لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنْكَ وَ مِمَّنْ تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ
• **ముఖా'లిఫూ'న- లిఅమ్రి-ల్లాహి-** జల్లజలాలహు – (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !) విశ్వాసులారా ! అల్లాహు-జల్లజలాలహు- వారికీ , మరియూ రసూలు(s .a . s) గారికీ ద్రోహం చేయకండి –మీకీ సత్యం తెలిసు - మరి మీ అమానతుల విషయంలో విశ్వాసఘాతకానికి పాలుపడకండి - -an fal-28	يَاأَيُّهَاالَّذِينَ ءامَنُواْ لَا تَخُونُواْ اللَّهَ وَ الرَّسُولَ و تَخُونُواْ أَمَانَاتِكُمْ وَأَنْتُمْ تَعلَمُونَ
• **దాఇ'రతుస్-స్సౌ..ఇ'** (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !) మునాఫికు స్త్రీ , పురుషులనూ–మరియూ ఆడ, మగ ముష్రికులనూ – అల్లాహు-జల్లజలాలహు – పట్ల వాళ్లేర్పరుచుకొన్న పీడ ఆలోచనలన కారణంగా - వాళ్ళకు అతిపెద్ద కీడు మూడుతుంది -Fath-6	وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِقِينَ وَالْمُشْرِقَاتِ الظَّآنِّينَ بِاللَّهِ ظَنَّ السَّوءِ ۚ عَلَيهِمْ دَائِرَةُ السَّوءِ
• **అస్-న్నజ్వ** – (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !) ముస్లిములను ముప్పుతిప్పలుపెట్టి అష్టకష్టాల పాలుజేసే ఈ -ప్రత్యేక చర్చలు-కుట్రలు / రహస్య సమావేశాలు – నిశ్చితంగా (నజ్వాలు షైతాను ప్రేరేపణలే) Mujaadilah-10 (వత్తకుల్లాహ- beware of ,)	إِنَّمَا النَّجْوَىٰ مِنَ السَّيطَانِ لِيَحْزُنَ ... الَّذِينَ ءامَنُواْ
• **అత్బా ఉ'ల్–హవా –** (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !) శారీరిక , మానసిక ,ఊహాజనిత ,కోరికలకు బానిసలై, నాశనంకాబోయే దుర్బలులకు –ఆ ఘడియపై నమ్మకంలేదు. ఘడియపట్ల వాళ్ళ తీరు , నీకున్న విశ్వాసంపై	فَلَا يَصُدَّنَّك عَنْهَامَن لَّايُؤْمِنُبِهَا وَتَّبَعَ هَوَاهُ فَتَرْدَى

ప్రభావం చూపకూడదు సుమా - Taha-16	
• లా ఇలా హావులాయి.... (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !). ఇస్లాం విషయంలో- confusionలో - తట-పటాయించేవాళ్ళు-ఇటూ లేరూ - అటూ కారూ--Nisa-143	مُذَبۡذَبِينَ بَيۡنَ ذَٰلِكَ لَآ إِلَىٰ هَٰٓؤُلَآءِ وَلَآ إِلَىٰ هَٰٓؤُلَآءِۚ
• వలా స'ద్దక' , వలా స'ల్లా. (వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !).నమ్మనూ లేదు / స'లాహ్' చెయ్యనూ లేదు - నిజాన్ని నిరాకరించి , మరలిపోయే వాళ్ళకే – సర్వనాశనం - మరీ సర్వనాశనం వాళ్ళకే - Al-Qiyamah-31	فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ ٣١ وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ ٣٢ ...أَوۡلَىٰ لَكَ فَأَوۡلَىٰ ٣٤
• లమ్ -నకు- మినల్-ముస'ల్లీన-(వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !)- " మేము సలాహ్ – చేసేవాళ్ళం కామని" - నరకవాసులంటారు -Muddathir-43	قَالُواْ لَمۡ نَكُ مِنَ ٱلۡمُصَلِّينَ
• యమ్-హు'కు'ల్లాహు ర్రిబా (వత్తకు'ల్లాహ - అతి జాగ్రత్త. !)-ప్రభువు-జల్ల జలాలాహు –వడ్డీ నీ(తినేవాళ్లనూ)- సర్వనాశనం చేస్తారు- మరియూ స'దకా'తులను పెంపొందిస్తారు --- -al-baqarah-276	يَمۡحَقُ ٱللَّهُ ٱلرِّبَوٰاْ وَيُرۡبِي ٱلصَّدَقَٰتِۗ
• లా త'అకులుర్-ర్రిబా (వత్తకు'ల్లాహ - beware of ,అతి జాగ్రత్త. !) ఓ! విశ్వాసులారా ! రెట్టింపులుగా (హరాము) వడ్డీని తినకండి – (అసలును మాత్రమే వాపసు తీసుకోవచ్చు- మొత్తం మల'ఫు చేస్తే చాలామంచిది – కనీసం ఋణ- గడువు నైనా పొడిగిస్తే పుణ్యం కలుగుతుంది . (Shylock లాగా పీడించేవాడు పాపి) .. అల్లాహు'- జల్లజలాలహు కు భయపడిఉండండి- aali- imran –130	يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَأۡكُلُواْ ٱلرِّبَوٰٓاْ أَضۡعَٰفٗا مُّضَٰعَفَةٗۖ وَٱتَّقُواْ ٱللَّهَ
• ఫీ' మిర్యతిన్ (వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !)-ప్రభువు- జల్ల జలాలాహు- ను కలుస్తామా ? అనే గొప్ప అనుమానంలో ఉన్న వారు - Fussilat –54	أَلَآ إِنَّهُمۡ فِي مِرۡيَةٖ مِّن لِّقَآءِ رَبِّهِمۡۗ
• కద్ఫు'ల్–ముహ్'సినాతి-(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)-ముస్లిమః -సుశీలవతులపై అభాండాలు వేసే వాళ్ళు , దున్యా వ ఆఖిరతులలో శాపగ్రస్తులై	إِنَّ ٱلَّذِينَ يَرۡمُونَ ٱلۡمُحۡصَنَٰتِ ٱلۡغَٰفِلَٰتِ ٱلۡمُؤۡمِنَٰتِ لُعِنُواْ فِي

గొప్ప శిక్షలనుభవిస్తారు - an-Noor-23	الدُّنْيَا و الْآخِرَةِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
• అష్'కా'- (వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !)- ప్రవక్తల హెచ్చరికలను లెక్కచెయ్యని , నరకాగ్నిని చవిచూసే దురదృష్టవంతులు– Al-Lyl-14-15	فَأَنْذَرْتُكُمْ نَاراً تَلظَّى – لَا يَصْلَهَا إِلَّا الْأَشْقَى ٠ ١٤–١٥
• అన్నికాహు మఅల్-కాఫిరు / కాఫిరహ్ (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- వాళ్ళు యెంత attractive గా ఉన్నాసరే , మగ / ఆడ కాఫిరులతో పెండ్లి –హరాము (జి'నాతో సమానం)- ఇక ఇస్లామును లెక్కచెయ్యక, తెగించేవాళ్ళకు --- అగ్గే - గతి (వత్తకుల్లాహ)- al–Baqarah–221 - beware of ,..	وَلَا تَنْكِحُواْ الْمُشْرِكَاتِ حَتَّى ا يُومِنَّ ...وَلَا تَنْكِحُواْ الْمُشْكُون حَتَّى ا يُومِنُواْ... أُوْلَئِكَ يَدْعُونَ إِلَيِي النَّارِ...
లా తత్తఖిదూ' అ'దువ్వీ వ అ'దువ్వకుమ్ ఔలియాఅ' (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)-అల్లాహు-సుబుహానహు- వతఆ'లా వారి బద్ధ శత్రువులతో నేస్తం చేయకూడదు. మీలో యెవరైతే అలాచేస్తారో వారు , ఋజు మార్గానికి చాలా దూరం - al-Mumtahana–1	يَاأَيُّها الَّذِيْنَ آمَنُواْ لَا تَتَّخِذُواْ عَدُوِّى وَ عَدُوَّكُمْ أَوْلِيَاءَ....وَمَن يَفْعَلهُ مِنْكُمْ فَقَدْ ضَلَّ سَوَآءَ السَّبِيلِ ٠
• ముఅ'సీ' (వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !-)-రసూలు–SAS-గారి సున్నతులను పాటించని అసత్యవాది (అక్కడి పరిస్తితిని చూసి) తాను మట్టిలోకలిసిపోయుంటే బాగుండేదని అంటాడు –an–Nisa–42	يَومَإِذٍ يَودُّ الَّذِينَ كَفَرُواْ وَعَصَوُاْ الرَّسُولَ لَوْ تُسوَّى ۚ بِهِمُ الْأَرْضُ وَ لَا يَكْتُمُونَ اللَّهَ حَدِيثاً ٠
• నుస్లీ'హిమ్ నారా(వత్తకు'ల్లాహ - beware of ,జాగ్రత్త. !)- అల్లాహు- సుబుహానహు- తఅలా –వారి - ఆయాతులను నమ్మనివాడు - అగ్గిలో బుగ్గిగా దహింపబడతారు - an-Nisa -55	إِنَّ الّذِينَ كَفرُواْ بِأَيَاتِنَا سَوفَ نُصْلِيهِمْ نَاراً
యుహా'క్కిమూ ఫీ'మా షజర బైనహుమ్ - (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !) - మీ ర్రబ్బు సాక్షిగా ! అన్ని విభేదాలనూ రసూలు SAS గారి నిర్ణయాలప్రకారం solve	فَلَا وَرَبِّكَ لَا يُومِنُونَ حَتَّى ۚ يُحَكِّمُولَ فِي مَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا

చేసుకొని , అ నిర్ణయాల పట్ల యెలాంటి అసంతృప్తి లేకుండా , హృదయపూర్వకంగా ఒప్పుకొని తలవంచే వరకూ , వాళ్ళు ముస్లిములు కాలేరు . (మరి వాడు ఆ ఫలానా.. , వీడు ఈ ఫలానా ..అని చేతివేళ్ళ సైగలూ / మీమాంసలూ / వివాదాలు యెందుకో ? , ఆలస్యం దేనికీ , పరస్పర స్పర్థలను solve చేసుకొనే ఇస్లామీయపద్ధతి మనకు ఇవ్వబడిందిగా ? (వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !) - అనే భయంవుంటే -- సహృదయత / మ్యూచువల్ అండర్స్టాండింగ్ / అప్రీసియేషన్ / ఇత్తెహాద్ పెంపొందవా ?) –An-Nisa-65 – (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)	يَجِدُواْ فِيٓ أَنفُسِهِمۡ حَرَجٗا مِّمَّا قَضَيۡتَ وَيُسَلِّمُواْ تَسۡلِيمٗا ۝
• ముస్దిఫూ'న -(వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !) అల్లాహు-సుబుహానహు- తఆలా వారి - ఆయా తులను నమ్మక , పైదొలగిపోయేవాళ్ళ కంటే– అవిశ్వాసాంధకారంలో మగ్గేవాళ్ళెవరు. ? అట్టివాళ్ళకు తగినరీతిలో అతిపెద్దశిక్షలు అమలుచేయబడతాయి . -Al–Anam–157–	فَمَنۡ أَظۡلَمُ مِمَّن كَذَّبَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَصَدَفَ عَنۡهَاۗ سَنَجۡزِي ٱلَّذِينَ يَصۡدِفُونَ عَنۡ ءَايَٰتِنَا سُوٓءَ ٱلۡعَذَابِ بِمَا كَانُواْ يَصۡدِفُونَ ۝
• కాతిబూనల్-కదిబ (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !) - అల్-కితాబు లోని విషయాలను, కొన్ని పైసలకోసం , తారు-మారు-గా రాసి , ఆ తప్పుడు రాతలను అల్లాహు-సుబుహా'నహు తఆ'లా -కు ఆపాదించేవాళ్ళకు ---- వినాశం- వాళ్ళ రాతలూ ---వాళ్ళ సంపాదనలూ కూడా సర్వనాశనమే . Al–Baqarah-79 (వత్తకు'ల్లాహ, beware of)	فَوَيۡلٞ لِّلَّذِينَ يَكۡتُبُونَ ٱلۡكِتَٰبَ بِأَيۡدِيهِمۡ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنۡ عِندِ ٱللَّهِ لِيَشۡتَرُواْ بِهِۦ ثَمَنٗا قَلِيلٗاۖ فَوَيۡلٞ لَّهُم مِّمَّا كَتَبَتۡ أَيۡدِيهِمۡ وَوَيۡلٞ لَّهُم مِّمَّا يَكۡسِبُونَ ۝
• స'లాతు చెయ్యని వాళ్లు ; ఫ'లా యస్తతీ'ఊ'న -అస్సుజూద (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !) - (ఇక్కడ చేయనందున)- అక్కడ సజ్దా –చేయాలని ఆజ్ఞాపింపబడినప్పుడు (సజ్దా చేయాలనుకొన్నా) చేతకానివాళ్లు–Al-Qalam-42-43	يَوۡمَ يُكۡشَفُ عَن سَاقٖ وَيُدۡعَوۡنَ إِلَى ٱلسُّجُودِ فَلَا يَسۡتَطِيعُونَ ۝
• ఫ'తుబిఅ' ఆ'లా కు'లూబిహిమ్ (వత్తకు'ల్లాహ - beware of ,జాగ్రత్త. !)-విశ్వసించిన తరువాత , సత్యాన్ని నిరాకరించిన వాళ్ళ హృదయాలపై	ذَٰلِكَ بِأَنَّهُمۡ ءَامَنُواْ ثُمَّ كَفَرُواْ فَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمۡ فَهُمۡ لَا

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

ముద్రవేయబడింది- వాళ్ళుఅర్థమ్ చేసుకోలేరు–Al–Munaafiqoona–3	يَفْقَهُونَ ٠
• కౌ'ము సూ..ఇస్' –(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)-నమ్మని చెడ్డసముదాయాలను మొత్తంగా నీటముంచేసాము ... -Al–Anbiya–77	إِنَّهُمْ كَانُواْ قَومَ سَوْءٍ فَأَغرَقْنَاهُمْ أَجْمَعِينَ...
• అల్-ముసీ...ఉ' –(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)---అతిచెడ్డను సంపాదనగా చేసుకొన్నవాళ్ళకు ఆచెడ్డనే ప్రతిఫలంగా ముట్టజెప్పటానికి ; మరియూ మంచిచేసిన వాళ్ళకు మంచినే ఇవ్వటానికీ .-అన్-నజ్మ్-31	لِيَجْزِيَ الَّذِينَ أَسَئُواْ بِمَا عَمِلُواْ وَ ... يَجْزِيَ الَّذِينَ أَحْسَنُواْ بِالْحُسْنَي
• వమా అ'మిలూ మిన్ సూ..ఇస్' –(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)- చెడ్డ మనుషుల కొరగాని ఆవేదన– వాళ్లకూ , వాళ్ళ చెడ్డచేతలకూ మధ్య గొప్ప దూరం ఉంటేబాగుండేదని వాపోతారు -Aali–Imran–30	وَمَا عَمِلُواْ مِنْ سُوءٍ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَهَا وَبَينَهُ أَمَداً بَعِيداً قلي
• వలా-తజస్ససూ , వలా యగ్'తబ్ . (వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !)-. ఒకరిపై , ఒకరు నిఘా పెట్టకండి , మరియూ పరోక్షనిందలు చేసుకోకండి- యేమి మీరు , మీ చచ్చిన సహోదరుని మాంసాన్ని పీక్కుతినటాన్ని ఇష్టపడతారా. ? మరి దాన్ని మీరు అసహ్యించుకుంటారుగా - al–Hujuraat–11–12	وَلَا تَجَسَّسُواْ وَلَا يَغْتَب بَعْضُكُم بَعْضاً ...أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتاً فَكَرِهْتُمُوهُ ج
లా యస్-ఖ'ర్ , (వత్తకు'ల్లాహ - beware of ,జాగ్రత్త. !) - ఓ ! మూమీనులారా ! మీలో యెవరూ ఇంకొకరిని యెగతాళి – చేయకూడదు –al–Hujuraat–11–12	يَاأَيُّهَا الَّذِينَ ءَامَنُواْ لَا يَسْخَرْ قَومٌ مِنْ قَومٍ
• వలా తల్-మిజు'.. వలా తనాబజు' - (వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !)- మీరు మీలో యెవరినీ పేర్లుపెట్టి చులకన చెయ్యొద్దు – యెవరినీ కించపర్చకూడదు. ఇది విశ్వాసులకు తగని చెడ్డ దుమారం. -al–Hujuraat–11–12	وَلَا تَلْمِزُواْ أَنْفُسَكُمْ وَلَا تَنَابَزُواْ بِالْأَلْقَابِ صلى بِئْسَ الْإِسْمُ الْفُسُوقُ بَعْدَ الْإِيمَانِ ج..
• అత్-త్తా'గీన / అత్-తు'గా -(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)-సత్యంగా , జహన్నము పొంచిఉన్నది	22 إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَاداً 21

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

–(మితిమీరినవాళ్ళకోసం) . (అదే) ధిక్కారుల స్థిరనివాసం– An–Naba––21–22 – నిశ్చయంగా , హద్దులు మీరిన నేరస్తులకై అతిచెడ్డ కొంప ↔ ఇదే↔ జహన్నం – కాల్చిమాడ్చేసే –బి'సల్ మిహాద్ –(సాటిలేని శిక్షలకు ఆలవాలం , తప్పించుకోలేని కారాగారం) - Sad–55–56	/ / / لِلطَّاغِيْنَ مَئَابًا وَإِنَّ لِطَّاغِينَ لَشَرَّ مَئَابٍ ٥٥ جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمِهَادُ ٥٦
• ముక్'తదూన-ల్ఆతా'రి- ఆబాయిహిమ్ (వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !) నిజంగా మేము , మా పెద్దలను చూసి , వాళ్ళనుసరిస్తున్న పద్ధతినే ఎంచుకొని, వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం -Az–Zukhruf–22–23	إِنَّا وجَدنَآ ءَابَآءَنَا عَلَى أُمَّةٍ وَ إِنَّا ... عَلَى ءَاثَارِهم مُّقْتَدُونَ
• అల్లదీన య'యిసూ మిర్-ర్రహ'మతిల్లాహి(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)–యెవరైతే అల్లాహును-సుబుహానహు వతఆలా-ను కలుసుకోవటాన్ని – నిరాకరించారో, వాళ్ళే , నిరాశ , నిస్పృహలకు లోనైన –మాయూసు-మనుషులు- వాళ్ళకే బాధాకరమైన దండన - Al–Ankaboot–23	وَالَّذِيينَ كَفَرُواْ بِآيَاتِ اللَّهِ وَ لِقَاءِهِ ي أُوْلَآئِكَ يَئِسُواْ مِنْ رَّحمَتِي وَ أُوْلَآئِكَ لَهُمْ عَذَاً أَلِيمٌ
• ముఫ్-తరల్-కది'బి (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)–అల్లాహు-జల్ల జలాలహు ను గురించి - అపద్దపు -కట్టు-కథల ల్లేవాళ్లు— (వత్తకుల్లాహ – జాగ్రత్త. !) కొన్ని నిశ్చిత కాలాలలో , కొన్ని చోట్లలో / గ్రూప్ సమావేశాల్లో / నజ్మాలలో –ఇస్లాముతో సంబంధంలేని , మన్-గఢత్ – కథలను "ఇస్లాం" పేరుతో ప్రచారం చేతున్నాయి . —(వత్తకు'ల్లాహ – beware of ,జాగ్రత్త. !) 19–Huud	وَ مَنْ أَظْلَمُ مِمَّنِ ا فْتَرَى عَلَى ا للّهِ كذِباً
• అల్లదీ'న లా యఅ'తూన జ్జ'కాహ్ -(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)- జకాహ్ సరిగా /అసలు పూర్తిగా చెల్లించని defaulters - "ఆఖిరః" –పై నమ్మకంలేనివాళ్లు- Fussilat–7	أَلَّذِينَ لَا يُتُونَ الذَّكَاةَ وَهُمْ بِالْآخِرَةِ هُمْ كَافِرُنَ
• అజ్జ్'జా'లిమూన –(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)- *జా'లిములు*** , తప్పక యెడతెగని దండనలో	أَلَآ إِنَّ الظَّالِمِينَ فِى عذَابٍ مُقِيمٍ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

ఉంటారు (***అవిశ్వాసులు, షిర్క్- బిద్'ఆతు , ఖురాఫాతులు 'చేసే ముస్లిములు,అఖుంరిత-తౌహీదు-పై నమ్మకం లోపించి , ఇటు అటు –ఇల్-తఫాతు చేసేవారు, కొన్ని ఆయాతులను తిరస్కరించేవాళ్లు, "కబాయిరు"పాపాలకు ఒడిగట్టేవాళ్లు, ..అని జమ్హూ'రుల్ ఉ'లమా అభిప్రాయం) - As-Shuaraa-45	
అల్-జ'న్ను -(వత్తకు'ల్లాహ -జాగ్రత్త. !) ఇవే- మిమ్మల్ని నాశనంచేసి , గొప్ప నష్టానికి గురిచేసిన మీఊహలు- ; మీరు - అల్లాహు-జల్లజలాలహు కు ఆపాదించే , ఆ- false assumptions-/-తప్పుడు- అభిప్రాయాలు- మిమ్మల్ని నాశనంచేసి,గొప్పనష్టానికిగురిచేసినవి ఇవే - fussilat -23 ; An–Najm –28	وَ ذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِى ظَنَنْتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُمْ مِنَ الْخَاسِرِينَ ٢٣ وَإِنَّ الظَّنَّ لَايُغْنِي مِنَ الْحَقِّ شَيْئاً ٢٨
• వుజూహు'ల్ – ఖా'షియతి -(వత్తకు'ల్లాహ - beware of ,జాగ్రత్త. !)- ఈరోజు , భయ,భ్రాంతులతో వాలిన మొగాలు (అవే – ఆ అవిశ్వాసుల , యెహూదీల , నస్రానీల , తదితరుల , కాలిన ముఖాలు ,) ; (ప్రపంచజీవితంలో –షిర్కు లో అతిగా) శ్రమపడినవీ, (ఆఖిరతులో అవమానకర శిక్షల వలన, వాటి ఫలితంగా కలిగిన విపరీత అలసటలతో)– వాడి పోయి - వేలాడే మొగాలు - Al–Gashia–2–7	وَجُوهٌ يَومَئِذٍ خَاشِعَةٌ ٢ ...عَامِلَةٌ نَاصِبَةٌ ٣ تَصْلَى نَاراً حَامِيَةً ٤
• మస్-ఊలియ కితబాహు బియమీనిహి(వత్తకు'ల్లాహ, beware of -జాగ్రత్త.!)- యెవరికైతే, తమ రికార్డు - చిట్టా యెడమచేతికి ఇవ్వబడుతుందో , వారు, నిట్టూర్పులతో-"మాకు మా సమాచారపత్రాలు ఇవ్వబడకుండా ఉంటే యెంతోబాగుండేదని" వాపోతారు -Al–Haaqqah–25	وَ أَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَ بِشِمَالِهِ فَيَقُولُ يَالَيتَنِى لَمْ أُوتَ كِتَابِيَه
• ఫ'వైలుస్ - లికా'సియతి కు'లూబిహిమ్ -(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !) –అల్లాహు-సుబుహానహు వతఆలా-ను , తమహృదయ కాఠిన్యాల – వలన- ధి'క్ర్ –	فَوَيْلٌ لِلقَاسِيَةِ قُلُوبُهُمْ مِنْ ذِكْرِ اللَّهِ ۚ أُوْلَٰٓئِكَ فِى ضَلَالٍ مُبِينٍ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

చేయనివాళ్ళకు – వైల్ -(వినాశం మూడుతుంది) ; వాళ్ళు స్పష్టమైన భ్రష్టత్వంలో ఉన్నారు. • –అల్-Haqqah -19– 22 , Az–Zumar– 22	
• యుహ్-షరూన ఆ'లా వజూహి'హిమ్ .. (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !) వఅదల్లు సబీలా– యెవరైతే - తలకిందులుగా ముఖాలబలంతో జహన్నం వైపు గుంజబడి , ఈడ్వబడతారో – వాళ్లే అతినికృష్టస్థితిలో పడిన , అత్యంత-మార్గభ్రష్టులు - al -furqan–34	ٱلَّذِينَ يُحْشَرُونَ عَلَي وُجُوهِهِمْ إِلَي جَهَنَّمَ أُولَئِكَ شَرٌّ مَكَاناً وَأَضَلُّ سَبِيْلاً
• ఇస్-హుమ్ - కల్-అస్'ఆ'మి – బల్ – అద'ల్లు -(వత్తకు'ల్లాహ - beware of' జాగ్రత్త. ! జాగ్రత్త. !) వాళ్లే జంతుసమానులు ; (అబ్బే)అలాకాదు- యెంతమాత్రం కాదు! - అంతకంటే నీఛతమ -మార్గభ్రష్టులు –al-furqan–44	إِنْ هُمْ إِلَّا كَالْأَنْعَمِ صلي بَلْ هُمْ أَضَلُّ سَبِيْلاً...
• మస్జిదస్ ది'రారా-(వత్తకు'ల్లాహ - త్సుమ్మత్తకు'ల్లాహ- beware of- 'కియామతువరకూ జాగ్రత్త. !) -అవిశ్వాసాన్ని స్థిరంచేసి , ముస్లిములకూ , వారి ఐక్యతకూ హాని కలిగించటానికి, విపరీత కార్యకలాపాలకు మర్కజులుగా , మరియూ , అల్లాహు-సుబుహా'నహు వతఆ'లా- రసూలు-SAS-లతో సమరానికి తలపడుతున్న బద్ధ శత్రువులకు observatory గానూ - మస్జిదును నిలబెట్టారు- (-నిజమైన ముస్లిములకు ముప్పుకలిగించాలనే కుట్రలకు కేంద్రాలుగా) –పైగా వాళ్ళది అతి సదుద్దేశ్యమేనని వాళ్ళుప్రమాణం చేస్తారు. వాళ్ళు పచ్చి అబద్ధాలాఖోరులని , అల్లాహు-సుబుహా'నహు వతఆ'లా - సాక్ష్యమిస్తున్నారు . at-tauba–107 - (వత్తకు'ల్లాహ - beware of.)	والَّذِينَ اتَّخَذُواْ مَسْجِداً ضِرَاراً وَ كُفْراً وَتَفْرِيْقاً بَيْنَ مُؤْمِنِينَ وَإِرْصَاداً لِمَنْ حَارَبَ اللَّهَ وَرَسُولَهُ مِنْ قَبْلُ ج..وَلَيَحْلِفُنَّ إِنْ أَرَدْنَا إِلَّا حُسْنَي ا .. صلي .. وَاللّه يَشْهَدُ إِنَّهُمْ لَكَاذِبُونَ
• మస్జిదస్ ది'రారా -(వత్తకు'ల్లాహ - beware of,	لَا تَقُمْ فِيهِ أَبَداً ج..

జాగ్రత్త. !)- (విపరీత కార్యకలాపాలకు మర్కజులైన) అట్టి మసీదులో యెన్నడూ నిలబడకు - At–twba–108 -(వత్తకు'ల్లాహ - కియామతువరకూ- జాగ్రత్త. !)	
• ఇన్న-ల్-మసాజిద –లిల్లాహి-(వత్తకు'ల్లాహ -త్సుమ్మత్తకు'ల్లాహ - beware of , ,కియామతువరకూ మరీజాగ్రత్త.!)- మసాజిదులన్నీ- అల్లాహు-జల్లజలాలాహు-వారికే – వారి కి (సుబుహా'నహు వతఆలా) సాటిగా వేరెవరినీ పిలవకం`డి- al- jinn-18	إِنَّ لْمَسَاجِدَ لِلّٰهِ فَلَا تَدْعُواْ مَعَ اللّٰهِ أَحَداً
• వలా తర్కనూ - (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)– దుష్ట –జా'లిముల ...వైపు మొగ్గుచూపకండి - (అలాగైతే) – మిమ్మల్నీ అగ్నిమంటలు చుట్టుముట్టగలవు - Hood–113	وَلَا تَرْكَنُواْ إِلَي ٱلَّذِينَ ظَلَمُواْ فَتَمَسَّكُمُ النَّارُ ...
• జిబ్త్ & తా'గూ'తు -(వత్తకు'ల్లాహ - beware of, అతిజాగ్రత్త. !)- నువ్వు చూడలేదా ! అల్-కితాబు (అంటే జబూర్ , తౌరాహ్ , ఇంజీలు, కు'ర్ఆ'న్ లు) నుండి కొంతభాగాన్ని పొంది జిబ్త్ & తా'గూ'తు –లను నమ్మేవాళ్లను (((-1-జిబ్త్ = తర్కిత్-త్తౌహీది ,తర్కిస్సలాహ్ వస్సౌమి - తర్కిష్షరియః , అల్లాహు –సుబుహా'నహు తఆ'లా-ను వదిలేసి , గై'రుషరఈ అమలియాత్ , మూఢ నమ్మకాలు , యెవరో / యేదో ఉద్ధరిస్తారనే/ (దనే) మిధ్యా ఆశలు / పనికిరాని వూహలు , వగైరాలను విశ్వసించి వాటితో కాలక్షేపం చెయ్యటం. 2- తా'గూ'తు = తర్కిత్-త్తౌహీది , వ , తర్కిస్సలాహ్ వస్సౌమి -వ -తర్కిష్షరియః అల్లాహు – సుబుహా'నహు తఆ'లా-ను వదిలేసి - ఇతర మఅ'బుదులు,శ్మశానాలు , నుసు,బ్-లు , జిన్నులు, షైతాను, మనుషులు , వగైరాలను నమ్ముకోవటం – మరియూ గై'రుషరఈ హరకతులు చెయ్యటం .))) - జర బద్రం ! తమ్మీ ! An-nisa–51	أَلَمْ تَرَ إِلَي الَّذِينَ اُوتُواْ نَصِيباً مِّنَ الْكِتَابِ يُومِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ -సీస్ –(అంటే సున్నీలపై) - షీస్ - ప్రభావం –పెద్ద రోగం అని ఓ గొప్ప ఆలిమ్ గారు అన్నారు .
• ముహ్లకీన్-(వత్తకు'ల్లాహ - beware of ,జాగ్రత్త. !)- వారిద్దరి (ప్రవక్తల)నీ ఝుఠలాఇంచినందు వలన వాళ్ళు (ఫిర్ఔను +++) నాశనం అయ్యేవాళ్లలో చేరిపోయారు –al-mumainoon–48	فَكَذَّبُواْ هُمَا فَكَانُواْ مِنَ الْمُهْلَكِينَ

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

• **కాలిహూన్**-(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)- మొగాలను అగ్ని ధహించగా, పండ్లు బయటపడి నవ్వుతున్నట్లుగా అనిపించేవాళ్లు - al-muminoon–104	تَلْفَحُ وَجُوهَهُمُ النَّارُ وَهُمْ فِيْهَا كَالِحُونَ
• **నాకిబూన్**-(వత్తకు'ల్లాహ - beware of ,జాగ్రత్త. !)- ఇంకా యేమంటే, ఆఖి'రతును నమ్మనివాళ్లు , సి'రాతుల్ ముస్తకీ'మ్ –ను వదలి, నిశ్చయంగా -పక్కకు తొలిగారు -al-mumoinon– 74	وَأَنَّ الَّذِينَ لَا يُمِنُونَ بِالْآخِرَةِ عَنِ الصِّرَاتِ لَنَاكِبُونَ
• **ముబ్లిసూన్** - (వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)- యెప్పుడైతే మేము-(అల్లాహు-సుబుహా'నహు వతఆలా-వారు) దండనాల దర్వాజా'లను వాళ్ళకై తెరదామో , వాళ్ళుఅంతులేని నిరాశా నిస్పృహలకు లోనయ్యారు (నైరాశ్యులు)-al-muminoon –77	حَتَّي آ إِذَا فَتَحْنَا عَلَيهِم بَاباً ذَا عَذَابٍ شَدِيدٍ إِذَا هُمْ فِيهِ مُبلِسُونَ
• **ఆ'లా మన్ తనజ్జు'లుస్-షైతా'ను** -(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !-) షైతానులు యెవరిని ఆవహిస్తాయో మీకు చెప్పనా? (అని అడుగుతున్నారు - అల్లాహు-సుబుహా'నహు వతఆలా-వారు).? (జవాబు శ్రద్ధగా వినండి)— షైతానులు పట్టుకొంటాయి - ప్రతియొక్క **అఫ్ఫా'కిస్***=(అబద్ధాలఖోరైన) + **అతీ'మిస్*** =(పాపిసి) - Asshuaraa–221-222	هَلْ أُنَبِّئُكُمْ عَلَي مَنْ تَنَزَّلُ الشَّيطِينُ ؟. تَنَزَّلُ عَلَي كُلِّ أَفَّاكٍ أَثِيمٍ
• **అత్బాఉల్-అఖ'రూన** -(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)– • ఓ! మూమినులారా ! అల్-కితాబు(అంటేజబూర్,తౌరాహ్,ఇంజీలు)ఇవ్వబడిన గ్రూపులను అనుసరిస్తే -మీరు ముమీనులైనాసరే , వాళ్ళు మిమ్మల్ని కాఫి'రులుగా మార్చేస్తారు- Aali imran–100	يَأَيُّهَا الَّذِيينَ ءَامَنُواْ إِنْ تُطِيعُواْ فَرِيْقاً مِنَ الَّذِيينَ أُوتُواْ الْكِتَابَ يَرُدُّوكُمْ بَعْدَ إِيْمَانِكُمْ كَافِرِينَ
• **వఅ'దుష్-షైతా'ని**-(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)- షైతాన్ ఇచ్చే వాగ్దానం –దారితప్పటం మాత్రమే – an-Nisa–120	وَ مَا يَعِدُهُمُ الشَّيطَانُ إِلَّا غُرُوراً
• **ముషాక్కి'ల్లాహి వ రసూలిహి** -(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !) – (అల్లాహు-సుబుహా'నహు వతఅ'లా- మరియు రసూలు-S.A.S .	وَ مَن يُشَاقِّ اللَّهَ فَإِنَّ اللَّهَ شَدِيدِ الْعِقَابِ ...

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

లను అడ్డుకొనే వాళ్ళను) – అల్లాహు-సుబుహా'నహు వతఅ'లా కఠినంగా దండించేవారే(జల్లజలాలహు) -al-Hashr–4	
• **అద'ల్లీన'** -(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)– నిశ్చయంగా , అల్లాహు-సుబుహా'నహు వ తఅ'లా మరియు రసూలు-S.A.S . లను ప్రతిఘటించే నీచాతినీచులకు, తప్పక అధోగతే ..al- Mujaadila–20	إِنَّ الَّذِيْنَ يُحَادُّونَ اللَّهَ وَ رَسُولَهُ أُوْلَئِكَ فِي الْأَذَلِّيْنَ
• **లా తతవల్లౌ కౌ'మన్ గది'బల్లాహు** -(వత్తకు'ల్లాహ - beware of, జాగ్రత్త. !)–ఓ! మూమినులారా ! అల్లాహు – సుబుహా'నహు వ తఅ'లా- కోపించిన ప్రజలతో స్నేహం చేయకండి . వాళ్ళు కూడా నిరాశపడ్డారు - గోరీలలో పూడ్చిబెట్టబడిన కాఫిరులలాగా .al- mumtahana–13	يَٰأَيُّهَا الَّذِيينَ ءَامَنُواْ لَا تَتَوَلَّوْ قَوماً غَضِبَ اللَّهُ عَلَيهِمْ قَدْ يَئِسُواْ مِنَ الْآخِرَةِ كَمَا يَئِسَ الْكُفَّارُ مِنْ أَصْحَابِ الْقُبُورِ
వ మస్తకానూ వ మా యతదర్'రఊన (వత్తకు'ల్లాహ - జాగ్రత్త. !)- మేమే-(సుబుహా'నహు వ తఅ'లా-) గనుక వాళ్ళను కరుణించి , వాళ్ళకు కలిగిన హానికర ఆపదల నుండి విముక్తిప్రసాదించినా , వాళ్ళు అవిధేయులై గుడ్డిగా చరించటం మానరు ; మేము-(జల్లజలాలహు) పట్టుకొని దండించినా తమ ప్రభువు – జల్లజలాలహు- కు లొంగనూలేదు,నమ్రత చూపనూలేదు – al-muminoon –75-76	وَلَوْ رَحِمْنَهُمْ وَكَشَفْنَا مَا بِهِمْ مِنْ ضُرٍّ لَّلَجُّواْ فِي طُغْيَنِهِمْ يَعمَهُونَ ٧٥ وَلَقَدْ أَخَذْنَهُمْ بِالْعَذَابِ فَمَااسْتَكَانُواْ لِرَبِّهِمْ وَمَا يَتَضَرَّعُونَ ٧٦
➢ **ఫీ' షక్కిమ్-మురీబిన్** (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- మరీ వాళ్ళు ఇస్లాంను తీవ్రంగా శంకిస్తున్నారు. (45 fussilat-) 110-హూద్	وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِنْهُ مُرِيبٍ ٤٥ - ١١٠
• **అస్-హా'బుల్ కబాయిరి** : (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)- (ఘోర నేరాలు-గొప్ప పాపాలు) -ఈ పాపాలకు దూరంగా ఉండే ముస్లిం , తప్పక అల్లాహు-జల్ల జలాలాహు -వారి కరుణా –	➢ పూర్తి వివరాలకు - షేఖ్ షంసుద్దీని-'దహబీ' (ర.అ) గారి ఒరిజినల్ బుక్ - "ముఖ్-తసరు-కితాబుల్ –కబాయిరి"– స్టడీ చేయండి . ఇన్-షాఅ అల్లాహ్ – జీవితాలు వెలుగుతో నిండిపోగలవు ...

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

కటాక్ష-వీక్షణాలను నోచుకొని జీవితాన్ని సఫలీకృతం చేసుకొంటాడానే ఆశతో (వత్తకు'ల్లాహ - beware of , జాగ్రత్త. !)-	**ఆమీన్**

❖ ఇన్ –ఉరీదు ఇల్లల్ ఇస్లాహ మస్తత'అతు- వమా తౌఫీ'కీ'ఇల్లాబిల్లాహి – అలైహి తవక్కల్తు వ ఇలైహి ఉనీబు

❖ ర్రబ్బనా మన్- తుద్'ఖిలన్-న్నార ఫ'క'ద్ -అఖ్'-జైతహూ – వమాలిజ్'జ్జా'లిమీన మిన్ అన్-సారి - ఆమీన్ ,యా ర్రబ్బల్-ఆలమీన.

بِسْمِ اللَّــهِ الرَّحْمَنِ الرَّحِيمِ [١] لَيْسَ كَمِثْلِهِ شَىْءٌ

దుఆలూ , దీవెనలూ

Please Read these Aayaats of AlQuran and Duas for Safety

قَالَ اللَّهُ تَعَالى: [لَيْسَ كَمِثْلِهِ شَىْءٌ] [سورة الشورى] أَيْ أَنَّ اللَّهَ تَبَارَكَ وَتَعَالَى لا يُشْبِهُ المخْلُوقَاتِ.

قَالَ تَعَالَى: [وَلِلّهِ المَثَلُ الأَعْلَى (60)] [سورة النحل] أي الوَصْفُ الّذِي لا يُشْبِهُ وَصْفَ غَيْرِهِ، فَكُلُّ ما سِوى اللَّهِ مَخلُوقٌ (وَهُو جُملَةُ العَالَمِ). أمّا اللَّهُ تَعَالَى فَهُوَ وَحْدَهُ الأَزَلِيُّ الّذِي لا ابْتِداءَ لَهُ وَكَذَلكَ صفَاتُهُ أَزَلِيّةٌ لا ابْتِداءَ لَهَا، وَصِفاتُ غَيْرِهِ مَخْلُوقَةٌ تَتَحوّلُ مِنْ حَالٍ إلى

*********దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ********

حالٍ، أمّا اللَّهُ تَعَالَى فَلا يَطْرَأ عَلَيْهِ تَحَوُّلٌ وَلا تَغَيُّرٌ، فَهُوَ تَعالى يُغَيِّرُ وَلا يَتَغَيَّرُ وَيُطَوِّرُ وَلا يَتَطَوَّرُ.

ويُسَاعِدُ النَّظَرُ إلى العِباراتِ التَّالِيةِ في فَهْمِ هذا الموضُوع الذي هُوَ مِنْ مواضيع التوحيد.

اللَّهُ أزَلي لا بدايَةَ لَهُ. المخْلُوقَاتُ كلُّها لها بدايةٌ، اللَّهُ خَلَقَهَا.

اللَّهُ أبَدِيٌّ لا نِهَايَةَ لَهُ. المخْلُوقَاتُ كُلُّها يَجُوزُ عليها أنْ تَفنَى مِنْ حَيْثُ العَقْلُ.

صِفَاتُ اللَّهِ أزَلِيّةٌ لا بِدَايَةَ لَهَا، صِفَاتُ اللَّهِ أبَدِيّةٌ لا تَفنى. صِفَاتُ المخْلُوقَاتِ مَخْلُوقَةٌ لَهَا بِدَايَةٌ وَيجوزُ عليها الفناءُ.

صِفَاتُ اللَّهِ لا تَتَغَيّرُ وَلا تَتَحَوّلُ وَلا تَتَبَدّلُ وَلا تَتَطَوّرُ لأنّ ذَلِكَ مِنْ صِفَاتِ المخْلُوقَاتِ.
صِفَاتُ المخْلُوقَاتِ تَتَغَيّرُ وَتَتَحَوّلُ وَتَتَبَدّلُ وتَتَطَوُّرُ مِنْ حَالٍ إلى حَالٍ لأنّ اللَّهَ خَلَقَهَا.

اللَّهُ خَالِقُ العَالَمِ ومَا فِيهِ، خالِقُ الضُّر وَالنَّفْع، خَالِقُ أفْعَالِ العِبَادِ، وَرَازِقُهُمْ. المخْلُوقَاتُ لا تَخْلُقُ ضُرًّا وَلا نَفْعًا وَلا تَخْلُقُ شَيْئًا مِنَ الأفْعَالِ، فَمَنْ قَطّعَ تُفَاحَةً لا يَستَطِيعُ أن يُعِيدَهَا كَما كانت.

اللَّهُ وَاحِدٌ لا شَرِيكَ لَهُ، وَاحِدٌ فِي ذَاتِهِ وَصِفَاته وَأَفْعَاله. المخْلُوقَاتُ ذَوُو أَشْكَالٍ مُتَعَدِّدَةٍ وَألوَانٍ مُخْتَلِفَةٍ. حَتَّى الثَّمَرُ مِنْ جِنْسٍ وَاحِدٍ فيهِ الحامِضُ وفيه الحُلْوُ.

اللَّهُ ليس جسمًا، ليس له حجمٌ، ليس له مكانٌ. المخْلُوقَاتُ لها أحجامٌ ولها أمكنةٌ تستقرُّ فيها.

اللَّهُ لا يحتاجُ للمخلوقاتِ. المخْلُوقَاتُ تحتاجُ إلى من خَلَقَهَا، تحتاجُ إلى اللَّه.

اللَّهُ وحدَهُ يستحقُّ أن يُعبدَ لا إله إلا هو. المخلوقاتُ لا تستحقُّ أن تُعبدَ، لأنها عاجزةٌ ومحتاجةٌ لمن خَلَقَهَا.

قال الإمامُ الجنيدُ رحمَهُ اللَّهُ: التوحيدُ هو إفرادُ القديمِ (أي الأزلي) من المحدَثِ (أي المخلُوقِ).

وَرَدَ أن الكُفّار أتَوْا إلى النّبِيّ، فَقَالُوا: يا مُحَمّدُ صِفْ لَنَا رَبّكَ الّذِي تَعْبُدُه، فَنَزَلَتْ [قُلْ هُوَ اللَّهُ أَحَدُ (1) اللَّهُ الصَّمَدُ (2) لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ (3) وَلَمْ يَكُن لّهُ كُفُوًا أَحَدُ (4)] [سورة

الإخلاص] فَقَالَ رَسُولُ اللَّهِ: « هذِهِ صِفَةُ رَبِّي عَزَّ وَجَلَّ » وقَدْ كَانَ سُؤَالُ الكُفّار هذا تَعَنُّتًا وَاستِهْزَاءً، وَلَيْسَ طَلَبًا لِلْعِلْمِ.

وَهذَا يدلُّ على أن اللَّهَ تَعالى موصوفٌ بصفاتٍ، وكما أنّه عزّ وجلّ لا يشبِهُ المخلوقات فكذلك صفاتُه لا تشبِهُ صفاتِ المخلوقاتِ، فهو تعالى موصوفٌ بكلّ كمالٍ يليقُ بِهِ، منزّهٌ عَنْ كُلّ نَقْصٍ فِي حَقّهِ.

الكُتب السّماوِيّة

بِسْمِ اللَّـهِ الرَّحْمَنِ الرَّحِيمِ [١]

يجب الإيمان بكل الكتب المنزلة على بعض الأنبياء. الكُتب السّماوِيّة دعت كلها إلى دين الإسلام، الّذي هو الدّينُ السّماويُّ الوحيد.

إن أشهر الكتب السماوية التي أنزلها اللَّه تبارك وتعالى على أنبيائه هي : القرءان الكريم، التوراة، الإنجيل، الزبور. الكتاب الوحيد الذي لم يحرف هو القرآن الكريم.

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

ورد في حديث رواه ابن حبان في صحيحه، وكذا رواه ابن مَرْدَوَيْه وعبد بن حُمَيْد وابن عساكر كما ذكر السيوطي في الدر المنثور، والقرطبي في التفسير، كلهم عن أبي ذر الغفاري رضي اللَّه عنه أنه سأل النبي صلى اللَّه عليه وسلم كم كتابا أنزل اللَّه ؟ قال: « مائة كتاب، وأربعة كتب، أنزل على شيث خمسون صحيفة، وأنزل على أخنوخ (إدريس) ثلاثون صحيفة، وأنزل على إبراهيم عشر صحائف، وأنزل على موسى قبل التوراة عشر صحائف، وأنزل التوراة والإنجيل والزبور والفرقان ».

ألأيات القرءاني لحفظ

بِسْمِ اللَّــهِ الرَّحْمَنِ الرَّحِيمِ [١]

الْحَمْدُ لِلَّــهِ رَبِّ الْعَالَمِينَ [٢]

الرَّحْمَنِ الرَّحِيمِ [٣]

مَالِكِ يَوْمِ الدِّينِ [٤]

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ [٥]

اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ [٦]

صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ [٧]

.بِسْمِ اللَّــهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

اللَّــهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ [٢٥٥]

لَا إِكْرَاهَ فِي الدِّينِ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ فَمَن يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِن بِاللَّــهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انفِصَامَ لَهَا وَاللَّــهُ سَمِيعٌ عَلِيمٌ [٢٥٦]

اللَّــهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُم مِّنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُم مِّنَ النُّورِ إِلَى الظُّلُمَاتِ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ [٢٥٧]

لِّلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَإِن تُبْدُوا مَا فِي أَنفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُم بِهِ اللَّــهُ فَيَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ وَاللَّــهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ [٢٨٤]

آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ كُلٌّ آمَنَ بِاللَّــهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ [٢٨٥]

لَا يُكَلِّفُ اللَّـهُ نَفْسًا إِلَّا وُسْعَهَا لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا
أَوْ أَخْطَأْنَا رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا
طَاقَةَ لَنَا بِهِ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ [٢٨٦]

بِسْمِ اللَّـهِ الرَّحْمَنِ الرَّحِيم.

وَكَذَٰلِكَ جَعَلْنَا فِي كُلِّ قَرْيَةٍ أَكَابِرَ مُجْرِمِيهَا لِيَمْكُرُوا فِيهَا وَمَا يَمْكُرُونَ إِلَّا بِأَنفُسِهِمْ وَمَا يَشْعُرُونَ [١٢٣]

وَرَبُّكَ الْغَنِيُّ ذُو الرَّحْمَةِ إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَسْتَخْلِفْ مِن بَعْدِكُم مَّا يَشَاءُ كَمَا أَنشَأَكُم مِّن ذُرِّيَّةِ قَوْمٍ آخَرِينَ [١٣٣]

بِسْمِ اللَّـهِ الرَّحْمَنِ الرَّحِيم.

قَالَ فِيهَا تَحْيَوْنَ وَفِيهَا تَمُوتُونَ وَمِنْهَا تُخْرَجُونَ [٢٥]

بِسْمِ اللَّـهِ الرَّحْمَنِ الرَّحِيم.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّـهَ وَلْتَنظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ وَاتَّقُوا اللَّـهَ إِنَّ اللَّـهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ [١٨]

وَلَا تَكُونُوا كَالَّذِينَ نَسُوا اللَّـهَ فَأَنسَاهُمْ أَنفُسَهُمْ أُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ [١٩]

لَا يَسْتَوِي أَصْحَابُ النَّارِ وَأَصْحَابُ الْجَنَّةِ أَصْحَابُ الْجَنَّةِ هُمُ الْفَائِزُونَ [٢٠]

لَوْ أَنزَلْنَا هَذَا الْقُرْآنَ عَلَى جَبَلٍ لَّرَأَيْتَهُ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْيَةِ اللَّـهِ وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ [٢١]

هُوَ اللَّـهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ [٢٢]

هُوَ اللَّـهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ سُبْحَانَ اللَّـهِ عَمَّا يُشْرِكُونَ [٢٣]

هُوَ اللَّـهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ [٢٤]

بِسْمِ اللَّـهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ.

وَإِنِّي كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوا أَصَابِعَهُمْ فِي آذَانِهِمْ وَاسْتَغْشَوْا ثِيَابَهُمْ وَأَصَرُّوا وَاسْتَكْبَرُوا اسْتِكْبَارًا [٧]

فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا [١٠]

يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا [١١]

مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّـهِ وَقَارًا [١٣]

قَالَ نُوحٌ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِي وَاتَّبَعُوا مَن لَّمْ يَزِدْهُ مَالُهُ وَوَلَدُهُ إِلَّا خَسَارًا [٢١]

وَقَالَ نُوحٌ رَّبِّ لَا تَذَرْ عَلَى الْأَرْضِ مِنَ الْكَافِرِينَ دَيَّارًا [٢٦]

إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا عِبَادَكَ وَلَا يَلِدُوا إِلَّا فَاجِرًا كَفَّارًا [٢٧]

بِسْمِ اللَّــهِ الرَّحْمَنِ الرَّحِيمِ

وَالضُّحَى [١]

وَاللَّيْلِ إِذَا سَجَى [٢]

مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَى [٣]

وَلَلْآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَى [٤]

وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَى [٥]

أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَى [٦]

وَوَجَدَكَ ضَالًّا فَهَدَى [٧]

وَوَجَدَكَ عَائِلًا فَأَغْنَى [٨]

فَأَمَّا الْيَتِيمَ فَلَا تَقْهَرْ [٩]

وَأَمَّا السَّائِلَ فَلَا تَنْهَرْ [١٠]

وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ [١١]

بِسْمِ اللَّــهِ الرَّحْمَنِ الرَّحِيمِ

الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاللَّــهُ عَلَى كُلِّ شَيْءٍ شَهِيدٌ [٩]

إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ

[١٠]

إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ [١٢]

إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ [١٣]

وَهُوَ الْغَفُورُ الْوَدُودُ [١٤]

ذُو الْعَرْشِ الْمَجِيدُ [١٥]

فَعَّالٌ لِّمَا يُرِيدُ [١٦]

بَلِ الَّذِينَ كَفَرُوا فِي تَكْذِيبٍ [١٩]

وَاللَّـــهُ مِن وَرَائِهِم مُّحِيطٌ [٢٠]

بَلْ هُوَ قُرْآنٌ مَّجِيدٌ [٢١]

فِي لَوْحٍ مَّحْفُوظٍ [٢٢]

بِّسْمِ اللَّـــهِ الرَّحْمَنِ الرَّحِيمِ.

إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةِ الْقَدْرِ [١]

وَمَا أَدْرَاكَ مَا لَيْلَةُ الْقَدْرِ [٢]

لَيْلَةُ الْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ [٣]

تَنَزَّلُ الْمَلَائِكَةُ وَالرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ [٤]

سَلَامٌ هِيَ حَتَّى مَطْلَعِ الْفَجْرِ [٥]

بِسْمِ اللَّــهِ الرَّحْمَنِ الرَّحِيمِ

إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا [١]

وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا [٢]

وَقَالَ الْإِنسَانُ مَا لَهَا [٣]

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا [٤]

بِأَنَّ رَبَّكَ أَوْحَى لَهَا [٥]

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ [٦]

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ [٧]

وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ [٨]

بِسْمِ اللَّــهِ الرَّحْمَنِ الرَّحِيمِ

أَلْهَاكُمُ التَّكَاثُرُ [١]

حَتَّى زُرْتُمُ الْمَقَابِرَ [٢]

كَلَّا سَوْفَ تَعْلَمُونَ [٣]

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ [٤]

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ [٥]

لَتَرَوُنَّ الْجَحِيمَ [٦]

ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ [٧]

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ [٨]

بِسْمِ اللَّــهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

وَالْعَصْرِ [١]

إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ [٢]

إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ [٣]

بِسْمِ اللَّــهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ

إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ [١]

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ [٢]

إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ [٣]

بِسْمِ اللَّـــهِ الرَّحْمَنِ الرَّحِيمِ.

إِنَّا أَعْطَيْنَاكَ الْكَوْثَرَ [١]

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ [٢]

إِنَّ شَانِئَكَ هُوَ الْأَبْتَرُ [٣]

بِسْمِ اللَّـــهِ الرَّحْمَنِ الرَّحِيمِ.

قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ [١]

لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ [٢]

وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ [٣]

وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ [٤]

وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ [٥]

لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ [٦]

بِسْمِ اللَّـــهِ الرَّحْمَنِ الرَّحِيمِ.

قُلْ هُوَ اللَّـــهُ أَحَدٌ [١]

اللَّـــهُ الصَّمَدُ [٢]

لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ [٣]

وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ [٤]

بِسْمِ اللَّــهِ الرَّحْمَنِ الرَّحِيمِ

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ [١]

مِن شَرِّ مَا خَلَقَ [٢]

وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ [٣]

وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ [٤]

وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ [٥]

بِسْمِ اللَّــهِ الرَّحْمَنِ الرَّحِيمِ

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ [١]

مَلِكِ النَّاسِ [٢]

إِلَهِ النَّاسِ [٣]

مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ [٤]

الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ [٥]

مِنَ الْجِنَّةِ وَالنَّاسِ [٦]

أوراد اليومية -١

.بسم اللَّه الرحمن الرحيم –

.اللَّهُ اللَّهُ ربّي لا أُشركُ بهِ شَيئًا –

إنّ رَبّىَ اللّهُ الّذِي لاَ إِلَــهَ إلاّ هُوَ عليهِ تَوَكّلْتُ وَهُوَ رَبُّ العَرْشِ العَظِيم. مَا شَاءَ اللّهُ كَانَ –
وَمَا لَمْ يَشَأْ لَمْ يَكُنْ. أَشْهَدُ أَنّ اللّهَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ ، وَأَنّ اللّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْماً.
أعُوذُ بِاللَّهِ الّذِي يُمْسِكُ السّمَاءَ أَن تَقَعَ عَلَى الأَرْضِ إلاّ بِإذْنِهِ مِن شَرّ كُلِ دابّةٍ رَبّى آخِذٌ
.بِنَاصِيَتِهَا، إنّ رَبّى عَلَــى صِرَاطٍ مُسْتَقِيم

بِسْمِ اللّهِ الّذِى لاَ يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الأَرْضِ وَلا فِي السّمَاءِ وَهُوَ السّمِيعُ العَلِيم. –
((3مَرّات

(رَضِيتُ بِاللّهِ رَبّاً وَبِالإِسْلاَمِ دِيناً وَبِمُحَمّدٍ نَبِيّاً. (3 مَرّات –

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

(حَسْبِيَ اللّهُ لا إِلَـهَ إِلاّ هُوَ عَلَيْهِ تَوَكّلْتُ وَهُوَ رَبُّ العَرْشِ العَظِيم. (7 مَرّات –

يَا حَيُّ يَا قَيُّومُ بِرَحْمَتِكَ أَسْتَغِيثُ ، أَصْلِحْ لِي شَأْنِي كُلَّهُ وَلا تَكِلْنِي إِلَى نَفْسِي طَرْفَةَ –
(عَيْن. (3 مَرّات

(أَسْتَغْفِرُ اللّهَ الّذِى لا إِلَـهَ إِلاّ هُوَ الحَيُّ القَيُّومُ وَأَتُوبُ إِلَيْه. (3 مَرّات –

(أَعُوذُ بِكَلِمَاتِ اللّهِ التّامّاتِ مِن شَرّ مَا خَلَقَ . (3 مَرّات –

سُبْحَانَ اللَّهِ وَبِحَمْدِهِ ، لا قُوّةَ إِلاّ بِاللَّهِ ، مَا شَاءَ اللّهُ كَانَ وَمَا لَمْ يَشَأْ لَمْ يَكُنْ ، أَعْلَمُ أَنّ –
.اللّهَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ ، وَأَنّ اللّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْماً

أَعُوذُ بِاللَّهِ مِنَ الشّيْطَانِ الرّجِيم –

.بسم اللَّه الرحمن الرحيم –

اللّـهُ لَا إِلَـٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَّهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي –
الْأَرْضِ ۗ مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا

يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ
حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ {255} [آيَة الكرسي سورة البقرة]

رَبّنَا ءَاتِنَا فِي الدُّنْيَا حَسَنَةً ، وَ فِي الآخِرَةِ حَسَنَةً ، وَقِنَا عَذَابَ النَّارِ . رَبّنَا لا تُزِغْ قُلُوبَنَا –
بَعدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَدُنكَ رَحْمَةً ، إِنَّكَ أَنتَ الوَهّابُ.

بسم اللَّه الرحمن الرحيم –.

ءَامَنَ الرّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَبِّهِ وَالمُؤْمِنُونَ كُلٌّ ءَامَنَ بِاللَّهِ وَمَلائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لاَ –
نُفَرّقُ بَيْنَ أَحَدٍ مِن رُسُلِهِ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبّنَا وَإِلَيْكَ المَصِيرُ {285} لاَ
يُكَلِّفُ اللّهُ نَفْساً إِلاّ وُسْعَهَا لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ رَبّنَا لا تُؤَاخِذْنَا إِن نَسِينَا أَوْ
أَخْطَأْنَا رَبّنَا وَلاَ تَحْمِلْ عَلَيْنَا إِصْراً كَمَا حَمَلْتَهُ عَلَى الّذِينَ مِن قَبْلِنَا رَبّنَا وَلاَ تُحَمِّلْنَا مَا لاَ
طَاقَةَ لَنَا بِهِ وَاعْفُ عَنّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا أَنتَ مَوْلاَنَا فَانصُرْنا عَلَى القَوْمِ الكَافِرِينَ
{286} [سورة البقرة] (تقرأ مساءً)

(أَعُوذُ بِاللَّهِ السّمِيعِ العَلِيمِ مِنَ الشّيْطَانِ الرّجِيمِ (3 مَرّات –

بسم اللَّه الرحمن الرحيم –.

هُوَ اللّهُ الّذِي لاَ إِلَــهَ إِلاّ هُوَ عَالِمُ الغَيْبِ وَالشّهَادَةِ هُوَ الرّحْمَــنُ الرّحِيمُ {22} هُوَ اللّهُ –
الذي لاَ إِلَــهَ إِلاّ هُوَ المَلِكُ القُدّوسُ السّلاَمُ المُؤْمِنُ المُهَيْمِنُ العَزِيزُ الجَبّارُ المُتَكَبّرُ سُبْحَانَ
اللّهِ عَمّا يُشْرِكُونَ {23} هُوَ اللّهُ الخَالِقُ البَارِئُ المُصَوّرُ لَهُ الأَسْمَاءُ الحُسْنَى يُسَبّحُ لَهُ مَا فِي
السّمَــوَاتِ وَالأَرْضِ وَهُوَ العَزِيزُ الحَكِيمُ {24} [سورة الحشر] (تقرأ صباحاً ومساءً)

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

سورة الزلزلة –

بِسْمِ اللَّـهِ الرَّحْمَنِ الرَّحِيم.

إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا [١]

وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا [٢]

وَقَالَ الْإِنسَانُ مَا لَهَا [٣]

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا [٤]

بِأَنَّ رَبَّكَ أَوْحَى لَهَا [٥]

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ [٦]

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ [٧]

وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ [٨]

سورة الكافرون –

بِسْمِ اللَّـهِ الرَّحْمَنِ الرَّحِيم.

قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ [١]

لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ [٢]

وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ [٣]

وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ [٤]

وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ [٥]

لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ [٦]

.بسم اللّٰه الرحمن الرحيم –

قُلْ هُوَ اللّهُ أَحَدٌ {1} اللّهُ الصَّمَدُ {2} لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ {3} وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ {4} [سورة الإخلاص]

.بسم اللّٰه الرحمن الرحيم –

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ {1} مِن شَرِّ مَا خَلَقَ {2} وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ {3} وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ {4} وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ {5} [سورة الفلق]

.بسم اللّٰه الرحمن الرحيم –

قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ {1} مَلِكِ النَّاسِ {2} إِلَهِ النَّاسِ {3} مِن شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ {4} الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ {5} مِنَ الْجِنَّةِ وَ النَّاسِ {6} [سورة الناس]

أوراد اليومية – ٢

بِسْمِ اللَّــهِ الرَّحْمَنِ الرَّحِيمِ [١]

[وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ} [سورة البقرة 255 }

[وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً} [سورة الأنعام 61 }

[وَمَا أَنَا عَلَيْكُمْ بِحَفِيظٍ} [سورة هود 86}

[إِنَّ رَبِّي عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ} [سورة هود 57 }

[فَاللَّهُ خَيْرٌ حَافِظًا ۖ وَهُوَ أَرْحَمُ الرَّاحِمِينَ} [سورة يوسف 64 }

[لَهُ مُعَقِّبَاتٌ مِنْ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ يَحْفَظُونَهُ مِنْ أَمْرِ اللَّهِ} [سورة الرعد 11 }

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

[إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ } [سورة الحجر 9 }

[وَحَفِظْنَاهَا مِنْ كُلِّ شَيْطَانٍ رَجِيمٍ } [سورة الحجر 17 }

[وَكُنَّا لَهُمْ حَافِظِينَ } [سورة الأنبياء 82 }

[وَرَبُّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ } [سورة سبأ 21 }

[وَحِفْظًا مِنْ كُلِّ شَيْطَانٍ مَارِدٍ } [سورة الصافات 7 }

[وَحِفْظًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ } [سورة فصلت 12 }

[اللَّهُ حَفِيظٌ عَلَيْهِمْ وَمَا أَنْتَ عَلَيْهِمْ بِوَكِيلٍ } [سورة الشورى 6 }

[فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا } [سورة الشورى 48 }

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

[وَعِنْدَنَا كِتَابٌ حَفِيظٌ} [سورة ق 4 }

[لِكُلِّ أَوَّابٍ حَفِيظٍ} [سورة ق 32 }

[وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ} [سورة الانفطار 10 }

إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ (12) إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ (13) وَهُوَ الْغَفُورُ الْوَدُودُ (14) ذُو الْعَرْشِ }
الْمَجِيدُ (15) فَعَّالٌ لِمَا يُرِيدُ (16) هَلْ أَتَاكَ حَدِيثُ الْجُنُودِ (17) فِرْعَوْنَ وَثَمُودَ (18) بَلِ الَّذِينَ
كَفَرُوا فِي تَكْذِيبٍ (19) وَاللَّهُ مِنْ وَرَائِهِمْ مُحِيطٌ (20) بَلْ هُوَ قُرْآنٌ مَجِيدٌ (21) فِي لَوْحٍ
[مَحْفُوظٍ (22) } [سورة البروج 12 – 22

[إِنْ كُلُّ نَفْسٍ لَمَّا عَلَيْهَا حَافِظٌ} [سورة الطارق 4 }

ثُمَّ كُلِي مِن كُلِّ الثَّمَرَاتِ فَاسْلُكِي سُبُلَ رَبِّكِ ذُلُلاً يَخْرُجُ مِن بُطُونِهَا شَرَابٌ مُّخْتَلِفٌ أَلْوَانُهُ –
[فِيهِ شِفَاء لِلنَّاسِ إِنَّ فِي ذَلِكَ لآيَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ {69} [سورة النحل

وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاء وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ وَلاَ يَزِيدُ الظَّالِمِينَ إَلاَّ خَسَارًا {82} –
[[سورة الإسراء

وَلَوْ جَعَلْنَاهُ قُرْآنًا أَعْجَمِيًّا لَّقَالُوا لَوْلَا فُصِّلَتْ آيَاتُهُ أَأَعْجَمِيٌّ وَعَرَبِيٌّ قُلْ هُوَ لِلَّذِينَ آمَنُوا – هُدًى وَشِفَاء وَالَّذِينَ لَا يُؤْمِنُونَ فِي آذَانِهِمْ وَقْرٌ وَهُوَ عَلَيْهِمْ عَمًى أُوْلَئِكَ يُنَادَوْنَ مِن مَّكَانٍ [بَعِيدٍ {44} [سورة فصلت

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاء لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ – [لِّلْمُؤْمِنِينَ {57} [سورة يونس

[وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ {80} [سورة الشعراء –

قَاتِلُوهُمْ يُعَذِّبْهُمُ اللّهُ بِأَيْدِيكُمْ وَيُخْزِهِمْ وَيَنصُرْكُمْ عَلَيْهِمْ وَيَشْفِ صُدُورَ قَوْمٍ مُّؤْمِنِينَ – [{14} [سورة التوبة

.[قَالَ اللّهُ تَعَالَى: [ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ] [سُورَةَ غَافِر / 60

وَرَوَى أَبُو دَاوُدَ وَغَيْرُهُ عَنِ النُّعْمَانِ بنِ بَشِيرٍ رَضِيَ اللّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: « الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ، قَالَ رَبُّكُمْ عَزَّ وَجَلَّ: [ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ] الآيَةَ ». وروى

مُسْلِمٌ وَالْبَيْهَقِيُّ وَابْنُ أَبِي شَيْبَةَ عَنْ أَنَسِ بنِ مَالِكٍ رَضِيَ اللّهُ عَنْهُ قَالَ: كَانَ رَسُولُ اللّهِ صَلّى اللّهُ عَلَيْهِ وَسَلّمَ يَرْفَعُ يَدَيْهِ فِي الدُّعَاءِ حَتّى يُرَى بَيَاضُ إِبْطَيْهِ.

وَرَوَى ابْنُ حِبّانَ وَالطّبَرَانِيُّ عَنْ مُعَاذِ بنِ جَبَلٍ رَضِيَ اللّهُ عَنْهُ قَالَ: سَأَلْتُ رَسُولَ اللّهِ صَلّى اللّهُ عَلَيْهِ وَسَلّمَ أَيُّ الأَعْمَالِ أَحَبُّ إِلَى اللّهِ عَزّ وَجَلّ ؟ قَالَ: « أَنْ تَمُوتَ وَلِسَانُكَ رَطْبٌ مِنْ ذِكْرِ اللّهِ عَزّ وَجَلّ ».

وَرَوَى ابْنُ مَاجَه وَأَحْمَدُ عَنْ أَبِي الدّرْدَاءِ رَضِيَ اللّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللّهِ صَلّى اللّهُ عَلَيْهِ وَسَلّمَ: « أَلا أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ وَأَرْفَعِهَا فِي دَرَجَاتِكُمْ وَخَيْرٍ لَكُمْ مِنْ إِعْطَاءِ الذّهَبِ وَالْفِضّةِ، وَخَيْرٍ لَكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوّكُمْ فَيَضْرِبُوا أَعْنَاقَكُمْ وَتَضْرِبُوا أَعْنَاقَهُمْ »، قَالُوا: وَمَا ذَاكَ يَا رَسُولَ اللّهِ ؟، قَالَ: « ذِكْرُ اللّهِ عَزّ وَجَلّ ». وَالْمُرَادُ بِذِكْرِ اللّهِ هُنَا الصّلاةُ.

وَرَوَى أَحْمَدُ وَغَيْرُهُ عَنْ أَبِي هُرَيْرَةَ وَأَبِي سَعِيدٍ رَضِيَ اللّهُ عَنْهُمَا عَنْ رَسُولِ اللّهِ صَلّى اللّهُ عَلَيْهِ وَسَلّمَ قَالَ: « مَا اجْتَمَعَ قَوْمٌ يَذْكُرُونَ اللّهَ تَعَالَى إِلا حَفّتْهُمُ الْمَلائِكَةُ، وَتَغَشّتْهُمُ الرّحْمَةُ، وَنَزَلَتْ عَلَيْهِمُ السّكِينَةُ، وَذَكَرَهُمُ اللّهُ عَزّ وَجَلّ فِيمَنْ عِنْدَهُ ».

أوراد اليومية – ٣

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

بِسْمِ اللَّــهِ الرَّحْمَنِ الرَّحِيمِ [١]

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ (115) فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ رَبُّ الْعَرْشِ الْكَرِيمِ (116) وَمَنْ يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِنْدَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ (117) وَقُلْ رَبِّ اغْفِرْ وَارْحَمْ وَأَنْتَ خَيْرُ الرَّاحِمِينَ (118) [سورة المؤمنون 115 – 118] –

وَرَدَّ اللَّهُ الَّذِينَ كَفَرُوا بِغَيْظِهِمْ لَمْ يَنَالُوا خَيْرًا وَكَفَى اللَّهُ الْمُؤْمِنِينَ الْقِتَالَ وَكَانَ اللَّهُ قَوِيًّا عَزِيزًا {25} [سورة الأحزاب] (لردّ الكيد)، 7 مرات –

وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَسْتُورًا {45} [سورة الإسراء]، 7 مرات –

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ {115} [سورة المؤمنون] (صباحا ومساء لطرد الجنّ)، 7 مرات –

إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَأْتِ بِخَلْقٍ جَدِيدٍ (16) وَمَا ذَلِكَ عَلَى اللَّهِ بِعَزِيزٍ (17) [سورة فاطر 16 وهي في سورة إبراهيم 19] (للحفظ من الشيطان والوسواس)، 7 مرات –

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

قُلْ آللَّهُ أَذِنَ لَكُمْ ۖ أَمْ عَلَى اللَّهِ تَفْتَرُونَ (59) [سورة يونس 59] (للحفظ من الجنّ)، 7 مرات –

وَقُلْ رَبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَاتِ الشَّيَاطِينِ (97) وَأَعُوذُ بِكَ رَبِّ أَنْ يَحْضُرُونِ (98) [سورة المؤمنون 97 – 98] (للحفظ من الجنّ)، 7 مرات –

أعوذُ بِكَلِماتِ اللَّهِ التّامّاتِ الّتِي لا يُجَاوِزُهُنَّ بَرٌّ ولا فَاجِرٌ مِنْ شَرِّ مَا يَنْزِلُ مِنَ السَّماءِ وما يَعْرُجُ فيها ومِنْ شَرِّ ما ذَرَأَ في الأَرضِ وما يَخْرُجُ منها ومِنْ شَرِّ فِتَنِ اللَّيلِ والنَّهارِ ومِنْ شَرِّ كُلِّ طَارِقٍ إلّا طارِقًا يَطْرُقُ بِخَيرٍ يا رَحْمَن. –

أَعُوذُ بكلماتِ اللَّهِ التّامّاتِ من غضبِهِ وعقابِهِ وشَرّ عبادِهِ ومِنْ هَمَزَاتِ الشّيَاطِينِ وأَنْ يَحضُرُونَ، (صباحا ومساء لطرد الجنّ) –

أعوذ بكلمات اللَّه التّامّة من كل شيطان وهامّة ومن كل عين لامّة، (صباحا ومساء ضد الإصابة بالعين) –

– أعوذ بوجه اللَّه العظيم الّذي ليس شيء أعظم منه وبأسماء اللَّه الحسنى ما علمت منها وما لم أعلم وبكلمات اللَّه التّامات من شرّ ما خلق وذرأ وبرأ (للحفظ من السحر ولفك السحر)

– اللهم ذا السلطان العظيم والمنّ القديم ذا الرحمة الكريم وليّ الكلمات التّامّات والدّعوات المستجابات عافني من أنفس الجن وأعيُن الإنس. (صباحا ومساء للحفظ من الإصابة بالعين)

– بسم اللَّه، ربّي اللَّه، حسبي اللَّه، توكّلت على اللَّه، اعتصمت باللَّه، فوّضت أمري إلى اللَّه، ما شاء اللَّه، لا قوّة إلاّ باللَّه. (لتيسير الأمور والحفظ)

– اللّهُمَّ إنّي أعوذُ بِكَ منَ الْهَمِّ والحَزَنْ وأعوذُ بِكَ مِنَ الْعَجْزِ والكَسَلِ وأعوذُ بِكَ مِنَ الجُبْنِ والبُخْلِ وأعوذُ بِكَ مِنْ غَلبَةِ الدَّيْنِ وَقَهْرِ الرِّجال. (لقضاء الدّين)

– أعوذ بعزّة اللَّه وقدرته من شرّ ما أجدُ وأُحاذِر (للشّفاء، 7 مرّات)

– اللهُمَّ عافِنِي في بَدَنِي، اللهُمَّ عَافِنِي في سَمْعِي، اللهُمَّ عافِنِي في بَصَرِي، اللهُمَّ إنّي أعُوذُ بِكَ مِنَ الكُفْرِ والفَقْرِ، اللهُمَّ إنّي أعُوذُ بِكَ مِنْ عَذَابِ القَبرِ، لا إلهِ إلا أنْت

اللّهُمّ إِنّي أَعُوذُ بِكَ مِنَ الْبَرَصِ وَالْجُنُونِ وَالْجُذَامِ وَشَتّى الأَسْقَامِ –

تَحَصّنْتُ بِذِي العِزّةِ والجَبَروتِ، واعْتَصَمْتُ بِرَبِّ المَلَكُوتِ، وتَوَكّلْتُ على الحَيِّ الذي لا – يموتُ، اللَّهُمَّ اصرِفْ عَنّا الوَبَاءَ وقِنا شَرَّ الدَّاءِ بِلُطْفِكَ وَرَحمَتِكَ، إنّكَ على كُلِّ شَيْءٍ قدير.

(حَوْلِيْ وَقُوَّتِي بِكَ يَا اللَّهُ (ثلاث مرات –

اللَّهُمَّ احْجُبْنِيْ مِنْ شَرِّ الأَشْرَارِ وكَيْدِ الفُجَّارِ ومِنْ كُلِّ مُتَكَبِّرٍ وظَالِمٍ وسَارِقٍ وفَاجِرٍ وبَاغٍ وشَيْطَانٍ مَّارِدٍ

(فَسَيَكْفِيكَهُمُ اللَّهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ (ثلاث مرات

يَا كَبِيْرُ يَا عَظِيْمُ يَا سَلامُ اكْفِنِيْ شَرَّ مَا أَخَافُ شَرَّهُ، فَإِنَّكَ قُلْتَ وقَوْلُكَ الحَقُّ {أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ}، بلى

يا قَوِيُّ يا متين 7 مرت –

*******దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ******

لا حول ولا قُوّة إلا باللَّه العليّ العظيم 7 مرت –

لا إلهَ إلا اللَّه الحَلِيمُ الكَرِيمُ سُبحانَ اللَّهِ ربِّ السّمَواتِ وربِّ العَرشِ العَظِيم والحمدُ للَّهِ –
ربِّ العَالمينَ 7 مرت

فَوَقَاهُ اللَّهُ سَيِّئَاتِ مَا مَكَرُوا ۖ وَحَاقَ بِآلِ فِرْعَوْنَ سُوءُ الْعَذَابِ. يقرأ صباحًا 7 مرات –

يا مؤمن 37 مرة أي يا واهب الأمن. يقرأ صباحًا –

وَقَدْ مَكَرُوا مَكْرَهُمْ وَعِندَ اللَّهِ مَكْرُهُمْ وَإِن كَانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ الْجِبَالُ. يقرأ مساءً 7 –
مرات

ذَٰلِكُمْ وَأَنَّ اللَّهَ مُوهِنُ كَيْدِ الْكَافِرِينَ. يقرأ مساءً 7 مرات –

يقرأ مساءً الزلزلة مرتين –

يقرأ مساءً اللَّه اللَّه ربي لا أشرك به شيئا مرتين –

(وَعَنَتِ الْوُجُوهُ لِلْحَيِّ الْقَيُّومِ وَقَدْ خَابَ مَنْ حَمَلَ ظُلْمًا (7 مرات –

الم طسم كهيعص حم عسق ن ۚ وَالْقَلَمِ وَمَا يَسْطُرُونَ –

كُلَّمَا أَوْقَدُواْ نَارًا لِّلْحَرْبِ أَطْفَأَهَا اللَّهُ وَيَسْعَوْنَ فِي الأَرْضِ فَسَادًا وَاللَّهُ لاَ يُحِبُّ –
الْمُفْسِدِينَ. 7 مرات

وَلَمَّا سَكَتَ عَن مُّوسَى الْغَضَبُ أَخَذَ الأَلْوَاحَ وَفِي نُسْخَتِهَا هُدًى وَرَحْمَةٌ لِّلَّذِينَ هُمْ لِرَبِّهِمْ –
يَرْهَبُونَ. 7 مرات

فَلَمَّا أَلْقَوا قَالَ مُوسَى مَا جِئْتُم بِهِ السِّحْرُ إِنَّ اللَّهَ سَيُبْطِلُهُ إِنَّ اللَّهَ لاَ يُصْلِحُ عَمَلَ –
الْمُفْسِدِينَ وَيُحِقُّ اللَّهُ الْحَقَّ بِكَلِمَاتِهِ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ. 7 مرات

وَأَلْقِ مَا فِي يَمِينِكَ تَلْقَفْ مَا صَنَعُوا إِنَّمَا صَنَعُوا كَيْدُ سَاحِرٍ وَلا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ –
أَتَى. 7 مرات

اللهم أعنّا على ذكرك وشُكرك وحُسنِ عبادتك اللهم أنت السلام ومنك السلام تباركت – (يا ذا الجلال والإكرام (ذكر يقال بعد الصّلوات الخمس

: ::::mohammed zulfequar ali:**مريض السرطان ألذي يحتاج الي علاج**::murattab
nissarudu@gmail.com.

*********దుఆలూ , దీవెనలూ,రోజూ,తప్పక చదవాలి ********